Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 3, no. 14

(Oct. 6, 1943)

బెజవాడ, 1943

Record no. 683

Prajāśakti

Vol. 3, no. 14

(Oct. 6, 1943)

Bejavāḍa, 1943

Record no. 683

0-2-0 Regd. No. M. 4486

ప్రజాశక్తి

భారత కమ్యూనిస్టుపార్టీ, ఆంధ్రకమిటీ పత్రిక

సంపుటి 3 సంచిక 14

: సంపాదకవర్గం :
మద్దుకూరి చంద్రశేఖరరావు (సం)
కంభంపాటి సత్యనారాయణ
పుచ్చలపల్లి సుందరయ్య
తుమ్మల వెంకటరామయ్య
చలసాని వాసుదేవరావు

బుధవారం 6-10-43

బిచ్చగాండ్రు

అమ్మగారీయిప్పు భాగ్యలోగిళ్లా
భాగ్యాన మీయిళ్ళపసుముగోరేడ
పంటలతొమీయిళ్లు బాగైనయిళ్లా
కరువుతోడానేపు- కళదప్పినాయా
కరువుదీర్చా మీరు -కలసిరావమ్మ
కలసిమీరందరూ-కరువుదీర్చండీ॥

మీవారు పంటలూ - దాగతేగలరూ
వాటినీ పొదుపుగావాడుకొనరమ్మా
ఆకలన్నావారి - కాఃలీదీర్చి
దేశసేవావేపు-తీసుకాపొండి॥ అమ్మ

పూర్వపుగాధలూ - గుర్తుచెయ్యండి
గుర్తుచేసీవారి శత్రువులజంప
పంపండి వారలూ -జయమంద గలరూ
జయసుతోడా వారు - నేర్పండ గలరూ ॥అమ్మ
అంపిరూ హాయిగా - అనింపపగ
స్వేచ్ఛకాంతుల మీరు-చేకొనా గలరు ॥అమ్మ
మీవిద్దపాపలకు విజయమూగల్లు
మాపల్లులాలించి మమ్ము పంపండి
పోయెదము ముందుకూ
మాతల్లులారా!
అమ్మగారీయిప్పు....

— బి. వి. శేషయ్య

బెంగాల్ బాధలు మనవే అని ఆంధ్రదేశం కదిలింది

ఆకలిమంటఃతో మాడిపోతూన్న అలు బిడ్డల గోడు చూడకుంటున్నాడు భర్త. నిలువునా దహించివేస్తున్న తన క్షుద్బాధను తీర్చే మార్గంఎలా? అని అతడు పరుగులెత్తుతున్నాడు. నవమాసాలు మోసి, కనిపెంచినబిడ్డ లీనాడు వదిలించుకోతగిన బరువు లైపోతున్నారు. తల్లులకు. అంతా చెట్టొక పిట్టగ చెదిరిపోతున్నారు. ప్రాణం యిచ్చి అయినాసరే కాపాడుకోతగిన మానం ఈనాడు పట్టెడన్నం సంపాదించగల పెట్టుబడయింది, అభాగ్య సోదరీమణులకు. ప్రాణాలు తోడేస్తున్న ఆకలిచిచ్చులో మానాభిమానాలు, కుటుంబ ప్రేమ బంధాలు,అన్నీమాడి మసిఅయిపోతున్నాయి. సామాజిక జీవనమే ఛిన్నాభిన్నమయిపోతూ ఉంది. వందలాదిగ బెంగాల్ సోదరుల్ని కరువుదేవత నిత్య నైవేద్యమారగిస్తూంది.

ఇదీ ఈనాటి బెంగాల్‌యొక్క భయంకర దృశ్యం.

ఈవిధంగా క్షణక్షణం కృశించి, నీరసించి పోతూన్న బెంగాల్‌పై అదును కనిపెట్టి లంఘించడానికి జపాన్ ఫాసిస్టులు, వారి గులాం సుబాస్‌బోసు, కాచుకొని వున్నారు. ఈపరిస్థితుల్లో బెంగాల్‌నురక్షించడమే భారత దేశాన్నంతటినీ రక్షించుకోవడమని దేశభక్తులంతా గుర్తించుతున్నారు.

అంతటితోనే తృప్తిపడి ఊరుకోకుండా, సోదరబెంగాల్‌ప్రజలకు సహాయంచేయడానికి పూనుకుంటున్నారు. సెప్టెంబరు 19 వ తేదీని బెంగాలు కరువునివారణదినం గా జరపవలసిందని ఆంధ్రరాష్ట్రి కమ్యూనిస్టు కమిటీ, రైతు సంఘం, విద్యార్థిసంఘాలు సందేశమిచ్చాయి. ఇచ్చిందే తడవుగా యావదాంధ్ర దేశంలోను ప్రజాసేవకులు రంగంలోకి దిగారు.

హిందూ ముస్లింలఐక్య కృషి

కరువు పెద్దమ్మకు కాపురమయిన రాయలసీమలో ఒకభాగం కర్నూలుజిల్లా. కరువుబాధ అప్రాంతప్రజలకుకొత్తకాదు. బెంగాల్‌బాధలను సానుతాపంతో అర్థంచేసుకోగలరువారు. కర్నూలు పట్టణంలో ముస్లింలీగు, కాంగ్రెసు, హరిజనసేవాసంఘం, వర్తకసంఘం, రైతుసంఘం, కమ్యూనిస్టుపార్టీ, ప్రముఖుల సంతకాలతో ఒక కరపత్రం పంచిపెట్టారు. కుల, మత, రాజకీయ, విచక్షణలేకుండా అందరూ బెంగాల్‌సోదరులకు సాయపడాలని అందులో విజ్ఞప్తిచేశారు.

ప్రజాసేవకులు 19 వ తేదీని 6 దళాలుగ ఏర్పడి బెంగాల్ కరువునిధి వసూలుచేశారు. వీటిలో రెండుస్త్రీదళాలు. మొత్తంరు.341-5-9 వసూలయింది. స్త్రీలు వసూలు చేసింది రు. 45-0-0 లు. ఈదళాలు చేస్తున్న కృషిని చూచి ఉత్తేజితుడై, కల్లూరుగ్రామస్థు డొకాయన బెంగాల్‌నిధికి రు. 20-0-0 జిల్లా పార్టీ ఆఫీసుకు పంపాడు.

ముస్లిం స్త్రీలలో నిధిని వసూలుచేయడానికి రంజాన్ తరువాత మహిళాసంఘ ప్రచారకురాండ్రను పంపండని స్థానిక ముస్లింనాయకుడు మహబూబ్ ఆలీఖాన్‌గారు కోరారు. చిత్తశుద్ధిగల ప్రజాసేవలో అన్ని విభేదాలు అంతరించి పోగలవనడానికి ఇదొకనిదర్శనం.

నెల్లూరు విద్యార్థులు 19 వ తేదీకి ముందే బెంగాలు సహాయానికి కృషి ప్రారంభించారు. ముస్లిం విద్యార్థి సంఘ ప్రతినిధులు, నెల్లూరు పట్టణ విద్యార్థిసంఘ ప్రతినిధులు, కలిసి రిలీఫ్‌కమిటీని స్థాపించారు. ఈ కమిటీ నాయకత్వంకింద రెండు సంఘాల సభ్యులు ఎంతో ఉత్సాహంతో, ఏకదీక్షతో, బెంగాల్ నిధికి రు. 200 ప్రోగుచేశారు; ఇంకా ప్రోగుచేస్తున్నారు. ఇలాంటి ఐక్యకృషి నెల్లూరు విద్యార్థి జీవితంలో ఆదర్శప్రాయం.

నెల్లూరుజిల్లాలో

నెల్లూరుజిల్లాలో ఇంకా అనేక ప్రదేశాల్లో నిధిని వసూలుచేశారు. వెంకటగిరిలో 10,11 తేదీలలో స్థానిక కమ్యూనిస్టులు రు. 33-2-6 వసూలుచేశారు.

లేగుంటపాలెంలో 18 వ తేదీని జరిగిన రైతు సభలో కామ్రేడ్ శంకరయ్య బెంగాలు పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు వివరించాడు. ఇదంతావిని ఒకామె, 28 శేర్ల వడ్లు తెచ్చి ఇచ్చింది. 60 ఏళ్ళఒక వృద్ధురాలు "ఉడుతసాయం" అంటూ ఒక శేరు బియ్యం ఇచ్చింది. గ్రామంలోమొత్తం రు.7-7-0, 77 శేర్లవడ్లు, 19 శేర్ల బియ్యం వసూలయింది.

ఆత్మకూరు తాలూకా, కుప్పురుపాడు గ్రామంలో 17వ తేదీని రు. 6, కొంత బియ్యం వసూలయింది.

గూడూరులో 19 వ తేదీ నుండి, 24 వ తేదీవరకు మొత్తం రు. 56-11-0; 94 శేర్ల ధాన్యం, 65½ శేర్ల బియ్యం, వసూలయింది.

అనంతపురంజిల్లా

అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గంలో కమ్యూనిస్టులు, వైశ్యులు, ముస్లింలు, విద్యార్థులు, చేనేత పారిశ్రామికులు, అంతా కలిసి 19,20 వ తేదీలలోమొత్తం 44-4-8 బెంగాలు నిధికి వసూలుచేశారు. ఇందులో ఆర్యవైశ్య యువజనసంఘం వసూలుచేసింది రు 26-6-6

గుంటూరుజిల్లా

గుంటూరుజిల్లా, వినుకొండలో రు. 100-8-0 వసూలు చేశారు.

నరసారావుపేటలో యువజన, మహిళా, బాలసంఘ, సభ్యులు కలిసి రు. 17-13-6, 9½ మానికల బియ్యం వసూలుచేశారు. ఈ పట్టణంలో వివిధ వర్గాలవారు కలిసి బెంగాలు రిలీఫ్ కమిటీ నొకదానిని ఏర్పాటు చేశారు. కమిటీ తరపున ఇంకా వసూలు చేస్తున్నారు.

ఈ తాలూకాలోని గోరంట్లవారిపాలెం గ్రామంలో ధనధాన్య రూపేణా మొత్తం రు. 30 వసూలు చేశారు.

చేబ్రోలు (తెనాలి తాలూకా) గ్రామంలో దేవరపల్లి కనకరత్నమ్మగారు మహిళాసంఘ ప్రచార సందర్భంలో రు. 3-1-0 బెంగాలు నిధికి వసూలుచేశారు.

ఒంగోలులో ప్రజాసేవకులు 3 దళాలుగ ఏర్పడి ఊరంతా తిరిగి 19 వ తేదీని మొత్తం రు. 17-9-7, 5 మానికల బియ్యం వసూలు చేశారు.

గుంటూరు నగరంలో 19 వ తేదీని నిధి వసూళ్లకు స్థానిక కమ్యూనిస్టుపార్టీనాయకత్వాన రెండు ప్రచారక దళాలు బయలుదేరాయి. గుండెలు జలదరింపజేసే బెంగాల్ కరువు దృశ్యాల చిత్రాలతో ఈదళాలు బయలుదేరి, చుట్టూమూగిన ప్రజలతో అక్కడక్కడ సభలుజరుపుతూ, నిధివసూలుచేశారు. ఈ విధంగా ఆరుగంటల్లో రు. 69-0-0 వసూలుచేశారు.

16 వ తేదీసాయంత్రం గుంటూరు కమ్మ హాస్టలులోని విద్యార్థులందరూ సభజరిపి బెంగాలు నిధికి రు. 116-0-0 యిచ్చుటకు తీర్మానించారు.

బాపట్ల తాలూకా, పాలపర్రు గ్రామంలో, నరసింహ సంస్కృతాంధ్రహిందీ విద్యాలయ విద్యార్థులు బెంగాలుదే జరిపి రు. 3-12-0, 37 మానికల జొన్నలు, 12 మానికలవడ్లు, ఇంకా ఇతర ధాన్యాలు వసూలు చేశారు.

కృష్ణాజిల్లాలో

బెజవాడలో ముస్లింలీగు, పట్టణ కమ్యూనిస్టుపార్టీలు, సుప్రసిద్ధ కాంగ్రెసువాదులైన శ్రీ ఘంటసాల సీతారామశర్మగారి సహకారంతో, బెంగాలు నిధిని ప్రోగుచేయడానికి 22 దళాలుగ ఏర్పడి నాలుగువేల కరపత్రాలతో ప్రజల్లోకి బయలుదేరారు. ఉదయం 8-30 నుంచి సాయంత్రం 7 గంటలవరకు, అన్ని ప్రాంతాల్లోను దళాలు తిరిగాయి.

వీరే తాడేపల్లిలో కూడా నిధి వసూలు చేశారు.

ఆవేళ ఆ 22 దళాలు మొత్తం 289-12-6, 4 బస్తాలకు పైగా బియ్యం వసూలుచేశాయి. తాడేపల్లిలో వసూలయినవాటిని ఒకసరంగు ఊరకనే నదిని దాటించి "బెంగాలు సోదరులకు ఇదేనావంతు" అన్నాడు. ఈమొత్తంలో విద్యార్థులు వసూలు చేసింది. రు. 106-0-0.

కోలవెన్ను (బెజవాడతాలూకా)లో యువజన, బాలసంఘాలు గ్రామమ తటా ప్రచారం చేసి, రు. 9-6-0, 43 అడ్డల ధాన్యం, 11 అడ్డల బియ్యం వసూలుచేశాయి.

బెజవాడ తాలూకా తెన్నేరు గ్రామంలో రైతు,యువజన, బాలసంఘాలవారు బెంగాల్ దేనాడు రు. 6-0-0, ¾ బస్తా ధాన్యం, 5 కుంచాల బియ్యం, వసూలుచేశారు. కాని ఆనాడు గ్రామాన్ని పూర్తిచేయలేకపోయారు. గ్రామస్థుల ప్రోద్బలంపైని రోజూ కొన్ని గంటలు కార్యక్రమం వేసుకొని వసూలుచేయ నిశ్చయించుకున్నారు.

గుడివాడ తాలూకా కురుమద్దాలికామ్రేడ్స్, కురుమద్దాలి, పాతకురుమద్దాలి, గమళ్ళపాలెం తిరిగి ఒకబస్తా బియ్యం. రు. 5-0-0 లు వసూలుచేశారు.

ఈ తాలూకాలోనే పాములపాడు గ్రామ రైతుసంఘం 116-0-0 వసూలుచేసింది.

గన్నవరం విద్యార్థులు గన్నవరం, పెద అవుటపల్లి, గ్రామాల్లో యింటింటికీ తిరిగి రు. 22-11-0, 14 మానికల బియ్యం, 7 మానికెల వడ్లు వసూలుచేశారు.

గన్నవరంతాలూకా, బుద్ధవరంగ్రామంలో స్థానిక కమ్యూనిస్టులు 17 మానికలబియ్యం, 16 మానికల వడ్లున్నూ, గ్రామ మహిళా సంఘంవారు 4 మానికల బియ్యం, 14 మానికల వడ్లున్నూ వసూలుచేశారు.

నందిగామ తాలూకా, కమ్మవారిపాలెంలో రు. 25-0-0 వసూలుచేశారు. శనగపాడు గ్రామంలో రైతు, యువజన, సంఘాలు 68 ఇండ్లవద్ద 15 శేర్లవడ్లు, 57 శేర్లజొన్నలు రు. 0-7-0 వసూలుచేశారు, ఇంకా 3-0-0 వాగ్దానాలున్నాయి.

ఈ తాలూకాలో వీరులపాడులో మహిళా సంఘంవారు 20½ మానికల జొన్నలు, 11 మానికల వడ్లు, తవ్వెడు బియ్యం, 1-1-0 వసూలు చేశారు.

వడాలిలో, 19 వ తేదీని జరిగిన కైకలూరుతాలూకా కమ్యూనిస్టుపార్టీ జనరల్‌బాడీ సమావేశం సందర్భంలో బెంగాలు నిధికి ఒకబస్తా ధాన్యం, రు. 13-14-0 లు వసూలయింది.

బందరులో 19 వ తేదీని 45 మంది విద్యార్థులు 17 దళాలుగ యేర్పడి, బెంగాల్ కరువు గురించి, ఆహారసమస్యను గురించి 1500 మందిలో ప్రచారంచేశారు. 500 మంది నుండి రు. 130-0-0, 20 బట్టలు, 30 శేర్ల బియ్యం, వసూలుచేశారు.

ఆనాడు సాయంత్రం స్థానిక ముస్లింలీగు కార్యదర్శి నయీమ్ సాహెబ్‌గారి అధ్యక్షతను బహిరంగసభ జరిగింది. బెంగాల్ పరిస్థితులను విశదపరుస్తూ, బెంగాల్‌కు సహాయంచేయవలసిన అవసరాన్ని గురించి పలువురు ప్రముఖులు ఉపన్యసించారు.

దివితాలూకా జయపురం, హరిపురం, స్వతంత్రపురం, కోడూరు, నరసింహపురం, కృష్ణాపురం, గ్రామాల్లో మహిళాసంఘంవారు ఇంటింటికి తిరిగి రు. 8-13-6, 31 మానికల బియ్యం, 29 మానికలు ధాన్యం, 5 చిలుపల నూలు, వసూలు చేశారు.

నూకలవారిపాలెంలో బాలసంఘ సభ్యులు 9 శేర్ల బియ్యం, 0-1-0 వసూలుచెశారు.

భట్లపెనుమర్రు గ్రామంలో స్థానిక యువజన, బాలసంఘ సభ్యులు, కలిసి 250 ఇండ్ల వద్ద 16 కుంచాల బియ్యం, 8½ కుంచాల వడ్లు, రు. 4-4-0 వసూలు చేశారు. వీటిలో 130 కూలీ కుటుంబాలు 10½ కుంచాల బియ్యం, 5½ కుంచాల ధాన్యం ఇచ్చాయి.

సాలెంపాలెం గ్రామ యువకులు, బాలసంఘ సభ్యులతో కలిసి సాలెంపాలెం, నారయపాలెం గ్రామాల్లో మొత్తం రు. 2-1-9, 4¼ శేర్ల బియ్యం, 11 శేర్ల జొన్నలు, 21¾ మరకల బియ్యం వసూలు చేశారు.

పెదప్రోలులోని (దివితాలూకా) కమ్యూనిస్టులు, సానుభూతిపరులు, కలిసి 30 మంది, 8 దళాలుగ ఏర్పడి, శివరామపురం, కస్తానుపాలెం, పెదప్రోలు, గ్రామాల్లో ప్రచారంచేసి, ఏడుబస్తాల ధాన్యం, 10 మరకాల బియ్యం, 69 బట్టలు వసూలు చేశారు.

ఒకచోట ఒకాయన 'నేనేమీ ఇవ్వన'ని వచ్చినవారితో ఘర్షణ పెట్టుకున్నాడు. అది విని అతనితల్లి, 60 ఏళ్ళ ముదుసలి, నాదెళ్ల బుచ్చికోటమ్మగారు (మిగతా 8 వ పేజీలో)

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

బుధవారం ప్రజాశక్తి 10-6-43

మహాత్ముని జన్మదినోత్సవం

మహాత్మ గాంధీ భారత జాతీయనాయకుడు. అక్టోబరు రెండో తేదీతో గాంధీజీకి 75 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. స్వాతంత్ర్యం కొరకు నిర్భయంగా పాటుపడటానికి గాంధీజీ భారతీయులకు మార్గం చూపాడు. ప్రజాసామాన్యం దేశం కొరకు ఎంత త్యాగమైనా చేయడానికి సిద్ధమయ్యే సాంప్రదాయాన్ని గాంధీజీ నిర్మించాడు అట్టి గాంధీజీకి మా ధన్యవాదాలు.

దేశంలో బెంగాలు, రాయలసీమ వగైరా అనేక ప్రాంతాలలో నేడు ప్రజలు ఆకలిమంటలతో అల్లాడుతున్నారు. ఈ భీకర క్షామాన్నుండి ప్రజలను రక్షించడానికి గాంధీజీవంటి జాతీయ నాయకుడు బయటవుండటం ఆవసరం. కాని, ప్రభుత్వం వారిని 75 ఏండ్ల వృద్ధాప్యంలో జైలులో నిర్బంధించి వుంచింది. ప్రజలందరం కలసి, ఐకమత్యంతో, గాంధీజీని విడుదల చేయించలేకపోయామంటే అది మనకు సిగ్గుచేటు. ఏమంటే-గాంధీజీ విడుదలకొరకు ఐక్యకంఠంతో ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయడానికి ప్రజలు ఇంకా ఏకంగాలేదు.

మనదేశంలో వేలకొలది ప్రజలు ఆకలిబాధకు తాళలేక నల్లులవలే మాడిపోతూంటే గాంధీజీ యింకా జైలులో వుండవలసిందేనా? నిరంకుశాధికారులు గాంధీజీని విడుదలచేయడానికి అంగీకరించడంలేదు. కాని, ప్రజలం ప్రభుత్వ మొండితనాన్ని పటాపంచలు చేయవలసి వుంది. అందుకు, గాంధీజీ అనేకసార్లు ఎలుగెత్తి చాటిన ప్రజాఐక్యతయే మార్గం. దేశంలో ప్రధాన రాజకీయసంస్థలయిన కాంగ్రెసు—లీగ్ ఐకమత్యాన్ని నిర్మించితే, ఖిలాఫత్ దినాలలో మాదిరిగా హిందూ—ముస్లిం ఐక్యతను నిర్మించితే, ప్రజలు గాంధీజీని తప్పక విడుదల చేయించగల్గుతారు.

ఇపుడు మనదేశాన్ని యెదుర్కొంటున్న కరువు, ఆకలిమంటలను పరిష్కరించడానికి ప్రజలందరం యేకంకావాలి. గాంధీజీ వైస్రాయికి వ్రాసిన జాబులలో తనను విడుదలచేస్తే క్షామనివారణకొరకు పనిచేస్తానని స్పష్టంగా తెలియజేశారు. అందుచే బయటవున్న గాంధీభక్తులు, కాంగ్రెసువాదులు, అందరూ ఆహారసమస్యా పరిష్కారానికి కృషిచేయాలి.

గాంధీజీ లేఖలలో అరాజకం, విధ్వంసకచర్యలు కాంగ్రెసు కార్యక్రమం కాదని తేటతెల్లం జేశారు. అందుచే గాంధీజీ అనుచరులు, కాంగ్రెసువాదులు, విధ్వంసకచర్యలను ప్రోత్సాహపరిచేవారిని తమ దరికి చేరనివ్వరాదు.

గాంధీజీ జిన్నాకు లేఖ వ్రాయడం, కాంగ్రెసు—ముస్లింలీగ్‌లమధ్య ఒడంబడిక యెంత అవసరమో తెలియజేసింది. అట్టి ఐక్యతకై జైళ్ళబయట వున్న దేశభక్తులందరు పాటుపడవలసియుంది.

నేడు గాంధీజీ 75 వ జన్మదినోత్సవసందర్భంలో దేశభక్తు లందరం ఆహార సమస్యను పరిష్కరించి, ప్రజలను కరువునుండి రక్షించడానికి శక్తి నంతనూ వినియోగించుతామని ప్రతిజ్ఞ చేదాం! దేశరక్షణకు విరుద్ధమయిన విధ్వంసకచర్యలను, అరాజకాన్ని వ్యతిరేకించుతామని శపథం చేదాం! ఇవే నేడు జైలులోవున్న జాతీయ నాయకునికి కానుకగా దేశభక్తులం నెవేరర్చవలసిన కర్తవ్యాలు. వీటిని సాధించడానికి మనం కాంగ్రెస్-లీగ్ ఐక్యతపై అధారపడిన జాతీయైక్యతను నిర్మించాలి. తద్వారానే గాంధీజీని జైలునుండి విడుదల చేయించగల్గుతాము

మద్రాస్ ప్రభుత్వ నిషేధం

మద్రాసులో గాంధీజయంతి సందర్భంలో ఊరేగింపులను, బహిరంగసభలను ప్రభుత్వం నిషేధించింది. ప్రజలందరూ ప్రేమించే జాతీయనాయకుని జన్మదినోత్సవాన్ని నిషేధించడం ప్రభుత్వ మూర్ఖత్వాన్నిమాత్రమే చాటుతుంది. విషమించుతూన్న ఆహారసమస్యను పరిష్కరించడానికి ప్రజల సహకారం ప్రభుత్వానికి అత్యవసరం. అలాంటప్పుడు గాంధీజీవంటి ప్రజానాయకుని జైలులో వుంచడం మూర్ఖత్వం. పైగా, అనేక సంవత్సరాలనుండి జాతీయ పండుగగా ఎంచబడుతున్న గాంధీజయంతి ఉత్సవాలను నిషేధించడం ప్రజా అసంతృప్తిని మరింత హెచ్చుచేస్తుంది.

నేడు మద్రాస్ రాష్ట్రంలో అరాజకచర్యలు ఏమీ జరగడంలేదు. ఆగస్టు 9 ఎలాంటి దుస్సంఘటనలు లేకుండా గడచిపోవడం ప్రజలు, దేశభక్తులు, విధ్వంసకచర్యలు దేశ విముక్తికి మార్గంకాదని తెలిసికొన్నారనే విషయాన్ని రుజువుచేస్తూంది. ఇలాంటప్పుడు ప్రభుత్వం గాంధీజయంతి వుత్సవాలను నిషేధించడం అనవసరం; తెలివితక్కువ. ప్రజలలో ప్రభుత్వవ్యతిరేకదృష్టిని మరింత రెచ్చగొట్టడమవుతూంది. మద్రాసు ప్రభుత్వం, యిలాంటి అనవసర నిషేధాజ్ఞలు ప్రజలను ప్రభుత్వానికి మరింత దూరం చేస్తాయని ఎంత త్వరగా గ్రహించితే అంతమేలు.

★ మన రాజకీయాలు

"బెంగాల్ అన్నాతురుల సహాయార్థం ప్రభుత్వం తక్షణమే చర్యతీసుకోవాలి."

— బ్రిటిష్‌సైనికుల ప్రకటన

క్రోశీఘట్టంలో, తిండిలేని ఒక అభాగ్యజీవి చెట్టుకు ఉరిపోసుకొని చచ్చిపోయాడు.

మాల్డాలో, కుటుంబాన్ని పోషించుకోలేని ఒక తండ్రికి, మూడేండ్ల పసికందును చేతులార చంపినందుకు ద్వీపాంతరవాసశిక్ష విధించబడింది.

ఆగస్టు 1, సెప్టెంబరు 25 తేదీలమధ్య కలకత్తాలో హిందూ సత్కారసమితి, అంజుమాన్ ముఫీదుల్ ఇస్లామ్, పోలీసు దళాల, ద్వారా 2,932 శవాలకు అంత్యక్రియలు జరిగాయి. ఆగస్టు 16, సెప్టెంబరు 25 తేదీల మధ్య కలకత్తా ఆసుపత్రులలో 1230 మంది ప్రాణాలు విడిచారు. సెప్టెంబరు 25 వ తేదీతో అంతమొందిన ఒక్కవారంలో మొత్తం 1494 గురు మరణించారు.

ఈమధ్య కలకత్తా యూనివర్సిటీ అధికారులచే నియమించబడ్డ విచారణసంఘంవారు 504 అనాథకుటుంబాల పరిస్థితుల్ని విచారించి ఒక నివేదికను ప్రచురిస్తూ, 100 కి 24 కుటుంబాలు విచ్ఛిన్నమైనట్లు తెలియజేశారు. బెంగాల్‌లో నాగరికత, సామాజిక జీవనం, ఏవిధంగా మట్టిపాలౌతున్నాయో యీనివేదిక తెలియజేస్తూంది.

విదేశాలలో ఆందోళన

ఇట్టి దారుణ పరిస్థితులు భారతీయుల మనోనిబ్బరాన్ని క్షీణింపజేసి, ఫాసిస్టు రాక్షసుల పురోగమనానికి అవకాశమిస్తాయనే ఆందోళన విదేశాలలో నానాటికి ఎక్కువౌతూంది. కనుకనే ఇంగ్లండ్‌లో వివిధపార్టీలకు చెందిన "భారతదేశ కరువు నివారణ కమిటీ" స్థాపించబడింది. బ్రిటిష్‌ప్రభుత్వ పెత్తనం క్రింద ప్రపంచంలో ఎక్కడెక్కడ ఆహార ధాన్యాలు ఎక్కువగా ఉన్నాయో, వాటిని ఇండియాకు రవానాచేసే నిమిత్తం ఓడలను సప్లయి చేయవలసిందని యీ కమిటీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. కనడాలో నేడు ప్రజల అవసరాలను మించి గోధుమలెన్నో నిలవఉన్నాయనీ, వాటిని ఇండియాకు పంపవలసిందనీ, "డెయిలీ ఎక్స్‌ప్రెస్," "డెయిలీ హెరాల్డ్", పత్రికలు సూచిస్తున్నాయి. ఇండియాపట్ల బ్రిటిష్ ప్రభుత్వం అవలంబిస్తూన్న పాలసీని మార్చుకొని, ప్రజా సహకారంతో దొంగమార్కెట్లను రద్దుచేయవలసిందని "డెయిలీవర్కర్" (కమ్యూనిస్టు) పత్రిక హెచ్చరిస్తోంది. దక్షిణ ఆఫ్రికా, ఆస్ట్రేలియా మొదలైన దేశాలనుండి ఇండియాకు స్టాకులను విరివిగా పంపడం అవసరమని హారీపాలిట్ (బ్రిటిష్ కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి) రాస్తున్నాడు. ఈ సమస్య పట్ల ప్రభుత్వం యిలా సిగ్గులేకుండా ఉపేక్ష వహించడం ఏమాత్రమూ క్షంతవ్యంకాదని "సండే పిక్టోరియల్," "డెయిలీఎక్స్‌ప్రెస్", పత్రికలు ఖండిస్తున్నాయి.

74 గురు బ్రిటిష్ సైనికులు (వీరిలో 23 గ్గురు నాన్ కమిషన్డ్ ఆఫీసర్లు ఉన్నారు) యీ క్రింది విధంగా ప్రకటిస్తున్నారు: "బెంగాల్‌లో ప్రతిరోజూ ఆకలిబాధవల్ల ప్రజలు చనిపోతున్నారనే విషయం మమ్మల్ని బాధిస్తోంది. బ్రిటిష్ పౌరులమైన మేము ప్రపంచంలో ఎక్కడా పేదరికం లేకుండా చేయడానికి ఈ యుద్ధంలో పోరాడుతున్నాం. అనవసరంగా విపరీతమైన బాధ లనుభవించే మా సోదర మానవుల తరఫున ప్రభుత్వానికి మానిరసనను తెలియజేస్తున్నాం. అన్నాతురుల సహాయార్థం ప్రభుత్వం తక్షణమే చర్య గైకొనవలసి ఉంది."

ఇండియాకు గోధుమలెన్ని కావలసినా, తాము పంపించుటకు సిద్ధంగా ఉన్నామనీ, బ్రిటిష్ ప్రభుత్వం ఓడలను సప్లై చేయవలసియున్నదనీ, ఆస్ట్రేలియన్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటిస్తున్నాడు. ఇంగ్లండ్‌లో మాదిరి ఆస్ట్రేలియాలోకూడా రిలీఫ్‌కమిటీ ఏర్పడి పనిచేస్తూంది.

కాని, ఇండియాలో

ఈవిధంగా మన ఆహార సమస్యను పరిష్కరించడానికి విదేశాలలో ఆందోళన, ఒత్తిడి, రోజురోజుకూ ఎక్కువౌతూంటే, మన దేశంలో వివిధపార్టీల నాయకులు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. బెంగాల్‌లో యిప్పుడున్న ముస్లింలీగ్ మంత్రివర్గాన్ని తొలగించి, ఎడ్వైజర్ల పరిపాలనను కొనసాగించవలసిందంటూ డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ బెంగాల్ గవర్నరుకు సలహా యిస్తున్నాడు: ఐ. సి. ఎస్. ఉద్యోగుల పరిపాలనకైనా అంగీకరిస్తున్నాడు గాని, తోడి సోదర ప్రజాసంస్థఅయిన ముస్లింలీగ్ మంత్రివర్గంతో సహకారం చేయుటకు యితడు నిరాకరిస్తున్నాడు.

కాంగ్రెసు పార్టీ కూడా డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ నినాదాలనే బలపరుస్తోంది. అఖిలపక్ష మంత్రివర్గం(మిగతా 7వ పేజీలో)

గుంటూరు జిల్లా యువజన మహాసభ

పై మహాసభ అక్టోబరు 14 నుండి 17 వరకు గుంటూరులో జరుగుతుంది. 14, 15 తేదీలలో ఆటలపందెములు, 16 వ తేదీని ప్రతి నిధుల సమావేశం, పతాకోత్సవం, వైజ్ఞానికపోటీలు, జరుగుతాయి. 17 వ తేదీని ప్రతినిధుల సమావేశం, ఊరేగింపు, బహిరంగసభ.

మహాసభకు అధ్యక్షులు :
మోటూరి పరంధామయ్యగారు

ప్రారంభకులు :
కొత్రగడ్డ నారాయణరావుగారు
ఎం. యల్. ఏ.

ఆహ్వాన సంఘకార్యదర్శి.

పశ్చిమ గోదావరి జిల్లా యువజన మహాసభ

అక్టోబరు 17 వ తారీఖున యేలూరులో పశ్చిమగోదావరిజిల్లా యువజన మహాసభ జరుగును. 14, 15, 16 తేదీలలో ఆటలుపోటీలు జరుగును. గెలుపొందిన వారికి మహాసభలో బహుమతులు యివ్వబడును.

జాస్తి వీరభద్రరావు,
ఆహ్వాన సంఘాధ్యక్షులు,

నాటిక

పోటీ

గంటి సూర్యనారాయణ

1 వ రంగం

[అక్రమిత చైనాలో ఒక జపాన్ సైన్య శిబిరం, సమయం: రాత్రి 8 గంటలు. ప్రవేశం 4 సిపాయిలు]

1 వ సిపాయి— ఒరేయ్! ఇవాళ ప్రకటించిన పోటీ సంగతి విన్నావూ?

2 వ సిపాయి— లేదురా! ఏమి టాపోటీ?

1— ఓరి చవటల్లారా! మన నాయకుడికిది తెలుస్తే మీరింతఅశ్రద్ధగావున్నారని కాల్చిచంపుతాడు. చెప్తా వినండి. మరి, మనం యుద్ధంచేస్తున్నప్పుడు చీనావాళ్ళను చంపుతాం కాదురా!

2— ఆ! చంపుతాం!

1— మనలో ఎవరు యెక్కువమంది చైనావాళ్ళను చంపుతే వాళ్ళకి గొప్పబహుమానం. అంతులేని గౌరవం, ఇస్తాడట మనచక్రవర్తి. అయితే,యుద్ధంలో చచ్చినవాళ్ళు లెఖ్ఖకురారు. స్వంతంగా కత్తితోనో, కతారుతోనో చంపినవే లెఖ్ఖలోకొస్తాయి. అలాఎవరుఎక్కువమంది చైనావారిని స్త్రీలైనా, పురుషులైనా సరే-చంపుతే వారికి బహుమానం....

3— అబ్బా! ఎంతఅమానుషం. స్త్రీలను చంపటమా?

1— ఒరేయ్. ఈమాటలు మన జనరల్ వింటే యేమౌతుందో తెలుసా? జాగ్రత్త!

3— వాళ్ళకు స్వాతంత్ర్య మిస్తామని, సౌఖ్య మిస్తామని ప్రచారంచేసి, యిపుడు స్త్రీ, పురుష వివక్షత లేకుండా చంపడమా, ఎంత అన్యాయం!

2—ఒరే నీ కేదో కీడురానుంది. అందుకే అలా మాట్లాడుతున్నావు ఏప్రచారం చేయకపోతే, యింతమంది చైనావారిని యెలాజయించడం? మన మింత బాధపడుతూన్నాం, వాళ్ళు లొంగలేదు. ప్రతిచోట ప్రతిఘటిస్తున్నారు. వాళ్ళ ఉత్సాహం, ఉద్రేకం చూస్తే నాకు గుండె పగిలిపోతూంది. ప్రతి గ్రామం, ప్రతి పల్లె కూడా యుద్ధశిబిరమే. ప్రతియువకుడూ, ప్రతియువతీ ప్రతిఘటించడమే. వాళ్ల ఆఖరు రక్తపుచుక్కవరకూ, ఆఖరు అంగుళంభూమి వరకూ పోరాడుతారట!

1— అప్పుడే మన జనరల్ కేటో చాలామందిని చంపేడట. బహుమానంకోసం ఆయన తీవ్రకృషిచేస్తున్నాడు. ఆయన ఉద్దేశ ప్రకారం, వయస్సుతో సంబంధం లేకుండా చైనావారిని వధించవచ్చును. అంటే పిల్లలు, వృద్ధులు కూడా లెఖ్ఖలోకి వస్తారు.

3— అబ్బ! ఎంత రాక్షసకృత్యం! నోరెరుగని పసిపాపల్నికూడా చంపడమా?

1, 2, 4 సిపాయిలు— ఒరేయ్. అదిగో బ్యాండు వినిపిస్తూంది. మన జనరల్ కేటో వస్తున్నాడు. తెలివితెచ్చుకుని ప్రవర్తించు. నోటికొచ్చినట్లు కూస్తే, నీకూ చైనావాళ్ళగతే పడుతుంది. [తెరలో బ్యాండు]

[ప్రవేశం - గాభరాగా కేటో, వెనకాల కొద్దిపాటి సైన్యం.]

కేటో— ఇవాళ చక్రవర్తి ప్రకటించిన పోటీలో యెంతమంది పాల్గొంటారో తెలుసుకోవాలి.

1 వ— (అర్ధోక్తిలోనే) చిత్తం, మేముకూడా పాల్గొంటున్నాము.

కే— ఛీ! బుద్ధిలేదూ! నాకు పోటీగా పోటీలో పాల్గొంటావా? ఈ రెజిమెంటులో నేను తప్ప యింకెవ్వరూ పోటీలో పాల్గొనేందుకువీల్లేదు.మీలో ఎవరైనా చైనావారిని చంపినట్లు తెలుస్తే, మిమ్మల్ని చంపుతాను.అందరినీ నేనేనాస్వహస్తంతో చంపాలి. నేనే మన సార్వభౌమునిదగ్గరనుండి గౌరవాన్ని, బహుమానాన్ని పొందాలి. అంచేత మీరందరూ, యెక్కడెక్కడ చైనావాళ్ళున్నారో చూచి నాకు తెలియచేయాలి. స్త్రీలు, పిల్లలు అనే బేధంలేదు. గర్భవతుల్ని చంపుతే యిద్దర్ని చంపినట్లు.

3— (యేదో అనబోతాడు. 1 వ సిపాయి అతని నోరు మూస్తాడు.)

కే— మీలో యిద్దరు వెళ్ళి, ఈ పోటీలో యితరరెజిమెంటులవాళ్లు యెవరెవరు పాల్గొంటున్నారో వేగంగా తెలుసుకురావాలి. మీరు వెళ్ళండి.

1, 2 సిపాయిలు—చిత్తం. (నిష్క్రమిస్తారు)

2 వ రంగం

[కొన్నాళ్ళ తరువాత కేటో తనగుడారంలో]

కేటో— బహుమానం నాదే. ముమ్మాటికీ నాదే, తప్పదు. అబ్బ! ఎంతగౌరవం, ఎంత మర్యాద. దానికితోడు విలువలేని బహుమానం —మికాడో సార్వభౌముడు నన్ను తనకు తగిన జనరల్‌నని అభినందిస్తాడు—అహ.... హా....కేటో....టోజోతో సమానుడవోయ్ నీవు. టోజో తరువాత....నీవే—కేటోయే—సర్వాధికారి....చక్రవర్తి....నియంత....అహ....హ....హ! చైనావాళ్ళు....పశువులు .... రెండునెలల్లో 81 మందిని చంపేను. ఈచేత్తో....ఈ నాచేత్తో....ఈచేతికే ఆగౌరవమంతా! ఇప్పటికి నాలుగునెలలైంది పోటీఆరంభించి. —ఎవ్వడూ 30 కంటె యెక్కువ చంపలేదు. చంపలేరు కూడాను—నేనో .... అహహ .... హ....! 107....నూటయేడు — చైనావాళ్ళు. ఆ పశువులు స్త్రీలను, పిల్లలను చంపలేదు, నేనో! అందరినీ — గర్భవతుల్ని కూడా ....

(ప్రవేశం - దూత)

దూత— జనరల్! పూజీ యిప్పటికి 117 గురు చైనావారిని చంపేడట.

కేటో— ఆ! ఏమిటీ! నూటపదిహేడా! యెవరూ! పూజీయా! పూజీ పోటీలో పాల్గొంటున్నాడా? నేను వినలేదే!

దూత— అవును జనరల్! పూజీయే నాల్గు నెలల్లో 117 మందిని చంపేడట.

కే— ఆ! పూజీ — 117 — నాకంటె 10 యెక్కువ. ఏడీ అమూర్ఖుడు? నెం. 1 సిపాయిని పిలువు. బహుమానం పూజీకా?

(ప్రవేశం- నెం. 1 సిపాయి వణుకుతూ)

కే— ఏంరా! ద్రోహీ, ఆరోజున పోటీలో పాల్గొంటున్నవాళ్ళ పేర్లు కనుక్కురమ్మన్నప్పుడు పూజీ పేరు చెప్పావా?

1—(గద్గదికస్వరంతో) లే....దు.

కే—ఎందుకు చెప్పలేదూ? ద్రోహీ! నాకు ద్రోహం తలబెట్టావా? పూజీకి బహుమతి యిప్పిద్దా మనుకున్నావా? అందుకా నాకు పోటీలో పాల్గొంటానన్నావ్?

1—కాదు జనరల్! కాదు. పొరపాటున పూజీ పాల్గొంటున్నసంగతి తెలుసుకోలేదు. క్షమించాలి.

కే— ఛీ- నిన్నా క్షమించడం? స్వామిద్రోహీనా? నీమూలంగా పూజీ నాకంటె 10 మందిని యెక్కువచంపేడు. నీకు మరణశిక్ష విధిస్తున్నాను - పో.

1— జనరల్ — ఈ చిన్న తప్పిదానికే యింత దారుణశిక్ష? క్షమించండి జనరల్, ఎప్పుడయినా మీఅజ్ఞను ఉల్లంఘించానా?

కే— ఛీ....నోరుముయ్యి. నీ కిదే తగిన శిక్ష - పో.

1— ఆహా! జనరల్, యెంత అమానుషంగా వర్తిస్తున్నావు. ఇటువంటి నరహంతకుల కొలువుచేయటం నా మూర్ఖత్వం - నీకు దాసుడైన్నా, అనేకమంది అమాయకుల్ని, స్త్రీలని, పిల్లల్ని చిత్రవధ చేస్తూంటే కళ్లారా చూచి ఊరుకున్నాను. నీ విస్తూన్న రక్తపు కూడుకోసం నా ఆత్మఘోష నణచుకొని చిత్రవధను అభినందించాను. హత్యనుచూచి ఆనందించాను. ఈరోజు, నీ పశుబలాన్ని, నీరాక్షసత్వాన్ని,నీదౌర్జన్యాన్ని నామీదకే మరల్చేవు- మానవుల కెలాగూ మృత్యువు తప్పదు. ఆ మృత్యువుకై నేను భయపడను.కాని, నిన్నూ నీరాక్షసబృందాన్ని సేవించడంలోనేను చూపిన శ్రద్ధ, భక్తి, అమాయకులైన చీనా వారి యందు చూపితే నాకుమనశ్శాంతైనా వుండేది. కాని ఆఖరుమాట - ఈరాక్షసత్వం ప్రపంచంలో ఉండదు.

ఒకరోజు నువ్వూ, నీ బృందము కూడా నావంటి స్థితికే -

కే - చాలు - అప్రేలాపన కట్టిపెట్టు - చంపండి వాణ్ణి - [తెరలో తుపాకి శబ్దం]

దానితో కుదిరింది రోగం దౌర్భాగ్యుడికి - నాకంటె పూజీ 10 యెక్కువా? ఇంక రెండు నెల్లే ఉన్నాయి. ఈలోగా పూజీని మించిపోవాలి. ఎక్కువమంది చైనావారిని చంపాలి -

3 వ రంగం

[కేటోశిబిరం,ప్రవేశం సిపాయిలు] 1 వ దృశ్యం.

నెం. 2 వ సిపాయి - ఒరేయ్ - మనం చంపకూడదట.అందరినీ కేటోయే చంపాలట. ఇదేమన్యాయం? మనం పోటీలో యెందుకు పాల్గొనకూడదు?

నెం. 3 వ సిపాయి - ఒరేయ్ - మన కూడా యెందుకాపాపం? మన మతం అహింసను బోధిస్తూంటే మన నాయకులు రాక్షసకృత్యాలు చేస్తున్నారు.

నెం. 2 వ సిపాయి — చాల్లేరా! నీ వే.దాంతం. మొన్న కేటో జనరల్ యేంచేశాడనుకున్నావ్. ఆసుపత్రిమీద బాంబులేయడం చేత కూలిపోయింది. కాని అందులోని రోగుల్నిమాత్రం యింకొక భవనంలో పడుకోబెట్టేరు. అంతా అక్కడకు వెళ్ళేం. కేటో మమ్మల్ని ఆగమని, కత్తితీసుకుని వెళ్ళేడు. ఆరోగులలో చాలామట్టుకు స్త్రీలే. అక్కడ కేటో చంపిన సంఖ్య అతని మొత్తాన్ని 107 నుంచి 156 కు హెచ్చించింది. మమ్ములనెవ్వరినీ చంపనీలేదు.

నెం. 3 వ సిపాయి - ఘోరం - స్త్రీలని, అందులోనూ రోగుల్నా చంపటం? నాకీదెబ్బ తగలడమే బాగుంది. ఈ అమానుష కృత్యాలు చూడడమేలేదు.

నెం. 2 వ సిపాయి - అదిగో జనరల్ వస్తున్నాడు. నీప్రేలాపన కట్టిపెట్టు. [ప్రవేశం: కేటో - ఇద్దరు దూతలు]

కే - ఏమిటి విశేషాలు?

1 వ దూత- జనరల్ - ఆకార్పొరల్ ఒక చైనా స్త్రీ చేతిలో చనిపోయేడు, అతను 131 మందిని చంపేడు.

కే - వహ్వా - యిక పూజీ మిగిలేడన్నమాట - ఆకార్పరల్ యెలాగా చచ్చేడుకదా! ఆ 131 మందిని నాకేనా యిచ్చేడుకాదు - యింకా -

2 వ దూత - జనరల్ - పూజీ నిన్న తెల్లవారు ఝామున పోరాటం ముగిసేక, గాయపడిన చైనా సిపాయిల దగ్గరకువెళ్ళి చంపేడట. అంతా చైనాసిపాయిలేనని, మనవాళ్ళు కారని చెప్పేరు. ఇప్పుడు పూజీ మొత్తం 162.

కే - ఆ! మళ్ళా నాకంటె యెక్కువా! నాకంటె ఆ రెక్కువా? ఈసారి నేనుకూడా గాయపడిన సిపాయిలను చంపుతాను. ఏమాత్రం ప్రాణమున్నా పనికొస్తుంది -

2 వ దృశ్యం. [సైన్య శిబిరం, సైనికులు తప్పత్రాగి తందనాలాడుతూ ఉంటారు.] సాయంత్రం 6 -

1 వ వాడు - జై! జనరల్ కేటోకూ జై - ఒరేయ్ - కేటోకే బహుమానం.

2 వ వాడు - పోరా! కేటో కంటే పూజీ ఆరెక్కువ. పూజీదేజయం.

3 వ వాడు - చప్, కేటోదే జయం - కేటోగెలుస్తాడని నాజీతం పందెంవేస్తున్నాను-

2 వ వాడు-నేను పూజీ గెలుస్తాడనిపందెం వేస్తాను.

4 వ వాడు - నేను పూజీ వేపే.

5 వ వాడు - ఒరేయ్ - నేను చెప్తాను వినండి కేటో గెలిస్తే వీళ్ళిద్దరి జీతాలు పెట్టి (1, 3 సిపాయిల్ని చూపిస్తూ) త్రాగుదాం. పూజీ గెలుస్తే వీళ్ళిద్దరి జీతాలు పెట్టి త్రాగుదాం. బాగుందా. యేం?

అంతా - ఆ బాగుందిరా -

[ప్రవేశం గాభరాగా దూత.]

దూత - ఒరేయ్ - పెద్ద వార్త - కేటో చనిపోయేడు - పూజీ చనిపోయాడు.

అంతా - (ఆశ్చర్యంగా) అదేమిటి?

దూత - ఇవాళ ఉదయం కేటో ఒక ఆసుపత్రిలో ప్రవేశించి చంపడం ఆరంభించాడు, అనేకమంది స్త్రీలను, పిల్లలను చంపేడు, అప్పుడే ప్రసవించిన స్త్రీ దగ్గరకువెళ్ళి ఆమె యొక్క పసిపిల్లని చంపబోయేడు - ఇంతలో పూజీ వచ్చాడు కోపంగా: కేటో తనకంటె హెచ్చిపోతున్నాడని కోపంతో తనను తనే మరచిపోయేడు -

1 వ సిపాయి - అప్పుడిద్దరూ ఒకరిని వొకరు పొడుచుకున్నారా?

దూత - అలాగే అయింది. ఆ పసిపిల్లను చంపవద్దని ఆమె తల్లి అనేకవిధాల ప్రార్థించింది. పాపం ఆమె ప్రార్థనలువింటే, రాయి కూడా కరిగిపోతుంది. కాని కేటో ఆమె ప్రార్థనల్ని పెడచెవినిపెట్టి, ఆ తల్లి పొత్తిళ్ళలోనే ఆ పిల్లని - చంపేడు. కేటో కంటె ముందుగా ఆ పిల్లను చంపుదామని పూజీ కత్తి దూసేడు. అది, ఆ పిల్లను చంపిందికి వంగుతూన్న కేటో గుండెల్లోకి దూసుకుంది - పూజీకి కేటోను చంపినందుకు శిక్షవేస్తారు. ఆ తల్లి తనపిల్లయొక్క చిత్రవధ చూడలేక ప్రాణాలు విడిచేసింది. చనిపోతున్నప్పుడు ఆమె అన్న మాటలు నా చెవుల్లో యిప్పటికీ ప్రతిధ్వనిస్తున్నాయి. పాపం! ఆ మాతృహృదయం యెంత పరితపించిందో? చనిపోతూన్నప్పుడు ఆమె "జపాన్ రాక్షసులారా! ఈ ఘోరకృత్యాలు యెంతోకాలం సాగవు. ప్రపంచంలోని మానవులందరూ మీ దౌర్జన్యాన్ని యెదిరిస్తారు. జపాన్ ప్రజల్ని మీ రాక్షసపాలననుండి రక్షిస్తారు. ఈనాడు నా పసిపిల్లను చంపిన నీ రాక్షసకృత్యానికి ప్రతీకారం ప్రతీ మానవ హృదయం తలపెట్టుంది. అది తప్పక నెరవేరుతుంది." పాపం -

సైనికులంతా - ఖలేపోటీ - హత్యలతో అంతమౌతూంది - గొప్ప "హత్యాపోటీ."

[పైవిషయం కామన్స్‌సభలో ఆంథొనీ ఈడెన్ తెలియచేసేడు- "మర్డర్ కాన్ టెస్టు" అన్న పేరుతో, లండన్‌లోని "పీపుల్" పత్రికలో ప్రకటించబడ్డది-దాని ననుసరించి, "నాటిక"గా వ్రాయబడింది.]

రైతుకూలీ సామరస్యం

నాముపద్ధతి నిర్మూలించబడుతోంది

వేలకొద్దీ వ్యవసాయకూలీలు డెల్టా ప్రాంతాలలో సహితం కార్తీక మాసంలో పనులులేక, కరువుబాధకులోనై, నాము పద్ధతి మీద గింజలు అప్పుగా తెచ్చుకోవడం, అవి తిరిగి యిచ్చుకోలేనప్పుడు వెట్టిచేయడం, యితర కూలీలకంటె తక్కువ రేట్లకు పని చేయడం, అనేక గ్రామాలలోపరిపాటయింది. నేడు దేశమంతటి ఆహార సంక్షోభం యెక్కువై, కరువు దోపిళ్ళకు అనుకూల మైన వాతావరణం వ్యాపిస్తున్న యీ రోజులలో, గ్రామైక్యతను కాపాడి, అందరికీ తిండి లభించేటట్లు చూడవలసిన అవసరం పూర్వం కంటె యెక్కువయింది.

కృష్ణాజిల్లా, గన్నవరం తాలూకాలో బుద్ధవరం అనే గ్రామముంది. 20-9-43 వ తేదీని ఆ గ్రామంలో ముక్కామల నాగభూషణంగారి అధ్యక్షతక్రింద వ్యవసాయ కూలీల సమావేశం జరిగింది. అందులో, స్థానిక ఆహార కమిటీద్వారా వడ్డీలేకుండా ధాన్యం అప్పుగా యిప్పించవలసినదనీ, ఫిబ్రవరి నెలాఖరులోగా ఆఅప్పుతీర్చుతామనీ, కోరుతూతీర్మానంజరిగింది. ఈ తీర్మానం అమలుజరిగేటట్లు చూడ్డానికి మాలపల్లెకు ఒక కమిటీని, మాదిగపల్లెకు ఒక కమిటీని, ఎన్నుకున్నారు. మరునాడు యీ కమిటీలు ఇంటింటికీతిరిగి, కూలీల వద్ద అప్పటికున్నధాన్యం, రావలసినధాన్యం, పోను 40 బస్తాల ధాన్యం మాలపల్లెకు- 30 బస్తాలు మాదిగగూడెముకు అవసరమని అంచనాలువేసి, బుద్ధవరం గ్రామరైతు సంఘానికిచ్చారు. రైతుసంఘమే ఆహార కమిటీగా పనిచేస్తూంది. చింతపల్లి పాపారావుగారు అనేరైతు తనవద్దనున్న 70 బస్తాల ధాన్యాన్ని బస్తా 1కి రు.10 చొప్పున (మార్కెట్టురేటుకంటె తక్కువ) ఆహార కమిటీకి అమ్మారు. ఇప్పటికి 40 బస్తాలధాన్యం కొలవబడింది. అదేమొత్తాన్ని తిరిగి ధాన్యరూపేణ యిచ్చుటకు కూలీలు అంగీకరించారు.

ఇదేకాకుండాగుడ్డలకు, పైఖర్చులకుడబ్బు లేకయిబ్బందిపడుతున్నకూలీలకు రైతుసంఘమే కో-ఆపరేటివ్ సొసైటీ ద్వారా రు. 200 అప్పు యిప్పించింది. ఈ అప్పు, ధాన్యం, పై రెండు కమిటీలద్వారా, సక్రమపద్ధతితో, కూలీలకు పంచబడుతోంది.

ఒక షాహుకారు సహాయం

ఈ కరువు రోజులలో గ్రామైక్యతయొక్క ప్రాధాన్యతను షాహుకార్లు సహితం గుర్తిస్తున్నారు. బెజవాడ తాలూకా, నెప్పల్లె గ్రామంలో వ్యవసాయ కూలీసంఘం తరపున యింటింటికి ఎంత ధాన్యం అవసరమో (కోతలకాలం వరకు) లెక్కలుతీసి, మొత్తం 7 పుట్ల ధాన్యం కావలసియుంటుందని అంచనా వేశారు. ఒక షాహుకారు వద్దకు పోయి, వడ్డీలేకుండా ధాన్యం అప్పు ఈయవలసిందని కోరారు. తాను సూచించు వ్యక్తులు నోటు వ్రాసియిస్తే, ఎంత ధాన్యమైనా యిస్తానని అతడు వాగ్దానంచేశాడు. వెంటనే కూలీసంఘ యాజమాన్యాన 12 గురు కూలీలు షాహుకారుకునోటువ్రాసి, 65 కాటా బస్తాలధాన్యాన్ని మార్కెట్టు రేటుకు తీటుకు తీసుకు వచ్చారు. దీనికి సంవత్సరాది పండుగవరకు వడ్డీలేదు. అప్పటికి డబ్బు వసూలుచేసి యివ్వాలి. ఇవ్వలేకపోతే, 100 కి నెలకు 8 అణాల రేట్టు చొప్పున వడ్డీ చెల్లించాలి. ఈ విధంగా వచ్చిన ధాన్యాన్ని కూలీసంఘంవారు కోతల వరకు ఏమీలేని వారికిమాత్రమే కొలిపించియిచ్చారు.

తక్కువ ధరకు ధాన్యం సప్లయి

ఇలాగే, గుడివాడ తాలూకా, కురుమద్దాలి గ్రామంలో రైతులు వ్యవసాయకూలీలను సహాయంచేసి తోడ్పడుతున్నారు. చెలసాని వెంకటబాపయ్యగారు, వారిభార్య సుబ్బమ్మగారు, 20 బస్తాల ధాన్యం 40 మంది వ్యవసాయకూలీలకు బస్తా 1కి రు. 10 ధరకు (ఇప్పుడు బజారురేటు రు. 11-12-0) కూలీ సంఘంద్వారా యిప్పించారు. కూలీలుచాలా సంతోషంతో తీసుకుపోయారు.

గ్రామ తగాదాల పరిష్కారం

రైతులకు - రైతులకు మధ్య, తగాదాలు బయల్దేరి, అవికక్షలుగా పరిణమించి, గ్రామైక్యతను ఎలావిచ్ఛిన్నం చేస్తాయో, అందరికీ తెలిసిన విషయమే అట్టితగాదాలను పరిష్కరించి, ఐక్యతను నెలకొల్పడం ప్రజాసంస్థల కర్తవ్యం. బాపట్ల తాలూకా, కేసవరప్పాడు గ్రామం చెరువుకట్ట గడ్డి వద్ద తగాదావచ్చి, కొందరు రైతులు గొడ్లను మేపడం, మరి కొందరు బయటికితోలడం, జరుగుతూ వచ్చింది. చివరకు వారికీ, వీరికీ కొట్లాట జరగడం, బాపట్లకోర్టుకు హాజరుకావడం, జరిగింది. ఒకరోజున తెనాలి తాలూకా వ్యవసాయ కూలీ సంఘకార్యదర్శి (గడ్డిపాటి సాంబశివరావుగారు) తన పనిమీద అక్కడికి వెళ్లాడు. తగాదాను గురించి పూర్తిగా తెలుసుకొని, కేసుపెట్టబోయేవారిని ఆపి, ఉభయపార్టీలమధ్య రాజీ కుదిర్చాడు.

సక్రమముగా నీటిపంపకం

వానిలి చెరువు క్రింద (నెల్లూరు జిల్లా) వందలకొద్దీ యకరాలు సాగుకాబడ్డ పైరులు యిక 10 రోజులు వర్షాలు లేకుంటే యెండిపోతాయి (22—9—43 వతేదీ వార్త). ఇందువల్ల చెరువుక్రిందిగ్రామాలలో ఆహారసమస్య తీవ్రరూపం దాలుస్తుంది. అయితే, రైతుల మధ్య ఈ 10 రోజులు నీటికొరకు తగవులు బయల్దేరి, కొట్లాటలుగా పరిణమించవచ్చు. 22 వ తేదీనుండి 25 వ తేదీవరకు సరిగా యిదే జరిగింది కొందరు పెద్దరైతులు బీదలకు నీరు యివ్వక, తమ చేలకు రెండుసార్లు కట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. స్థానిక రైతుసంఘ ప్రచారకు లివితెలుసుకొని, రైతులందరికీ నచ్చజెప్పి, సక్రమ పద్ధతిలో నీటి పంపకం జరిగేలాగు చేశారు.

ప్రజా సేవకు లీవిధంగా గ్రామైక్యతను కాపాడి, రైతులమధ్య – కూలీలమధ్య ఐక్యతను పెంపొందించి, కరువు బాధను తొలగించుటకు పనిచేస్తున్నారు.

★

బాలసంఘాల నిర్మాణం - కృషి

మైలవరం: (కృష్ణా) బాలసంఘం ఏర్పడింది. రాయలసీమకు రు. 1-7-0. 2 మానికలు జొన్నలు, 2 మానికలు బియ్యం వసూలుచేశారు.

పెదసనగల్లు: (కృష్ణా) రాయలసీమకు బాలసంఘం 8 కుంచాల బియ్యం, రు.8-1-0 రొఖ్ఖం, వసూలుచేశారు.

కండ్లగుంట: (గుంటూరుజిల్లా) బాలసంఘం ఏర్పడింది.

గుంటకల్: (రాయలసీమ) 50 మంది.తోకూడిన రైల్వే బాలసంఘం, మొన్న బెంగాల్ డేలో ఉత్సాహంగా పాల్గొన్నది.

ర్యాలి (తూ. గోదావరి) 100 మందిబాలబాలికలు సంఘం ఏర్పరుచుకొన్నారు. మిడిల్‌స్కూల్‌లో ఈ సంఘం ఏర్పడింది: బెంగాల్‌నిధికి రు. 4-8-0 వసూలుచేశారు.

యేడిద: (తూర్పుగోదావరి) 30 మందితో బాలసంఘం ఏర్పడింది.

నర్సాపురం: (పశ్చిమగోదావరి) 25 మందితో బాలసంఘం ఏర్పడింది. చదువుకొన్న బాలకులు చదువురానివారికి విద్యనేర్పుతున్నారు.

స్త్రీలయిబ్బందుల నివారించడానికి ఆందోళన

జిల్లా మహిళాప్రచారకసంఘంగుంటూరు జిల్లా మహిళాలోకంలో చైతన్యం కలుగజేయడానికి ఎంతో కృషిచేస్తూంది.

గ్రామాలలో స్త్రీలకు ఉండే ఇబ్బందులు ఇన్నన్నిగావు. పాయిఖానాదొడ్లుండవు. ఏ రహదారుల ప్రక్కనో దొడ్డికివెళ్ళడం, వచ్చేపొయ్యే పురుషులను జూచి గుంజీలు తీస్తూ, నరకయాతనలుపడడం, గ్రామాలలోని స్త్రీలకు నిత్యానుభవమే.

సామాన్యంగా వైద్యాలయాలే వుండవు. వున్నవాటిల్లో గూడ స్త్రీడాక్టర్లుండరు. అందుచే ప్రసూతి విషయంలో కూడ స్త్రీలకు తగిన సౌకర్యాలు లేవు.

స్త్రీలకుఆస్తిహక్కులు, వారసత్వహక్కులూ, స్వల్పం. గుడ్డిలోమెల్ల అన్నట్లు హిందూలా సవరణబిల్లుకు రావుకమిటీ ఏవో సూచనలు చేస్తే, వాటినిగూడా చట్టం గావించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోంది.

ఫాసిస్టుజపాను దండయాత్ర ప్రమాదం ఉంది. విమానదాడులు జరిగితే రక్షణ ఎలా చేసుకోవాలి? మంటల నెలా ఆర్పాలి?

కరువుభీభత్సం బెంగాల్, రాయలసీమలలో వ్యాపించింది. దేశమంతటా నెమ్మదిగా ప్రాకుతోంది. దీనిని సకాలంలో నిర్మూలించకపోతే జపాను దండయాత్రకు ఈ కరువు రాకాసి దారితీయగలదు.

అట్టివిపత్తుకల్గకుండా ఆహారఅధికోత్పత్తి గావించాలి. ఇందులో స్త్రీల పాత్రఏమిటి? బియ్యం పొదుపుగా వాడాలి. కూరగాయలను సమృద్ధిగా పండించాలి. వ్యాధులురాకుండా కూరగాయలతో పుష్టికరమైన తిండితినాలి.

ఇలాంటి సమస్య లెన్నో స్త్రీలను ఎదుర్కొంటున్నాయి. వీటిని గురించి సత్తెనపల్లి తాలూకాలో బహిరంగ సమావేశాలద్వారాను, గ్రూపుమీటింగుల ద్వారాను, ప్రచారము, ఆందోళన చేయబడింది. టి. సావిత్రి (జిల్లా మహిళాసంఘ ప్రచారక ఆర్గనైజరు), లలిత కుమారి (సత్తెనపల్లి తాలూకా మహిళాసంఘ ప్రచారక ఆర్గనైజరు), స్వరాజ్యలక్ష్మి, కామేశ్వరమ్మ, హనుమాయమ్మ గారలు, ఆయా గ్రామాలలో ప్రచారం చేశారు. వారు తిరిగిన గ్రామాలు: సత్తెనపల్లి, పణిదం, మాదల, తాళ్లూరు, అంకెలకూరపాడు. తాలూకాలో ఒక్క స్త్రీ డాక్టరుకూడ లేనందువల్ల, ఒక స్త్రీ డాక్టరును నియమించాలని మహజర్లు పంపించారు. ఇలాగే ప్రసూతి, పాయిఖానాదొడ్ల సౌకర్యాలకోసం, రావుకమిటీ సూచనల నమలు పరచాలని కోరుతూ, తీర్మానాలు గావించారు. మహజర్లు పంపారు. మహిళాసంఘానికి, రాయలసీమకు; కొద్దిగా డబ్బు వసూలుచేశారు.

ఇలాగే బాపట్ల తాలూకా గోళ్ళమూడి, జూపూడి గ్రామాలలో మోటూరి ఉదయంగారు (బాపట్ల తాలూకా మహిళా ప్రచారక ఆర్గనైజరు) పై సమస్యలనుగూర్చి ప్రచారం చేశారు. టాన్యాకథ (బుర్రకథ) చెప్పి ఫాసిస్టుల రాక్షస చర్యలను తెలియజేశారు అన్నా చెల్లెలు సంభాషణ మొదలైన పాటలద్వారా ఆహారసమస్యను గురించి ప్రబోధించారు. మహిళాసంఘాలకి మూడురూపాయలు, 4 మానికల బియ్యం, తవ్వెడు పెసలు, బెంగాలు నిధికి మానెడుబియ్యం, ¼ శేరు పెసలు వసూలు చేశారు.

రేపల్లెతాలూకా పొన్నపల్లి, పిట్టపాపిరెడ్డి గ్రామాలలో వజ్రాంబ సూర్యాపతిగారలు స్త్రీలహక్కులు, శిశుపోషణ, ఆరోగ్యమార్గాలను గూర్చి ప్రబోధించారు. పాయిఖానాదొడ్లవిషయమై పంచాయితీ బోర్డుకుడెప్యుటేషన్ తీసుకు వెళ్లాలని నిశ్చయించారు.

★

కృష్ణా జిల్లాలో మహిళాసంఘం కూలీలలోకికూడ చొచ్చుకుపోయింది. భట్లపెనుమర్రు చల్లపల్లిగ్రామాలలో కూలిస్త్రీల సమావేశాలు జరిగాయి. మహిళా సంఘాలు ఏర్పడ్డాయి. పురుషులతోపాటు సమానమైన పనికి సమాన కూలీ ఈయాలని వీరుకోరారు. కూలీల కోర్కెలను గురించేగాక ప్రపంచవిషయాలను కూడ మహిళాసంఘ ప్రచారకులు విశదపరచారు. భట్లపెనుమర్రులో వడ్లదంపుపాట(రాజకీయాలతో నిండినది) నేర్చుకొంటున్నారు.

నూకలవారిపాలెంలో రైతుస్త్రీలు మహిళాసంఘం ఏర్పరుచుకొన్నారు.

చిన కళ్లేపల్లిలో మరుగుదొడ్డి కట్టించడంవల్లకొంతఇబ్బంది తగ్గింది. తెలుగురావుపాలెంలో తాత్కాలికంగా గ్రామస్థుల సహాయంతో తాటాకుల దొడ్డికట్టించారు. ఈ విధంగా ఇతర గ్రామాలలోకూడ చేయడం అవసరం.

కృష్ణాజిల్లా రైతుసంఘానికి ఏజెంట్లు లేరు

రాయలసీమ, బెంగాలు కరువు నిధులు వసూలుచేసి దోకిపర్రులోని కృష్ణాజిల్లా రైతుసంఘ కార్యాలయానికి పంపవలసిందంటూ శ్రీ పామిరెడ్డి వెంకటసుబ్బారావు రెడ్డిగారు కొన్ని కరపత్రాలను పంచిపెడుతున్నారు. ఆకరపత్రంలో తాము కృష్ణాజిల్లారైతుసంఘానికి యేజెంటుగా వ్యవహరిస్తున్నట్లు కూడా తెలియపర్చారు.

కృష్ణాజిల్లా రైతుసంఘం 1935 సంవత్సరంలో 1860 సంవత్సరపు XXI ఆక్టు ననుసరించి రిజిష్టరు చేయబడింది. ఈసంఘం యొక్క కార్యాలయం బెజవాడ గవర్నరుపేటలో ఉంటునట్లు కూడా రిజిష్టర్డు నిబంధనల్లో ఉంది.

నాటినుండి నేటివరకూ కృష్ణాజిల్లా రైతుసంఘం రైతులకు ఆర్థిక, రాజకీయాది విషయాల్లో తగు సేవచేస్తూ, దినదినాభివృద్ధి పొందుతూంది. కృష్ణాజిల్లా రైతుసంఘంలో నేడు 35 వేల ప్రాథమిక సభ్యులున్నారు. రిజిస్ట్రేషన్ ఆక్టు ననుసరించి ప్రతి సంవత్సరమూ నూతన కార్యనిర్వాహకవర్గం ఎన్నుకోబడుతోంది. జిల్లా రైతుసంఘ కార్యవర్గంగానీ, జనరల్‌బాడీగానీ యెవ్వరినీ యెన్నడూ యేజెంట్లుగా నియమించియుండలేదు.

ఇలాంటి సందర్భంలో రైతు సంఘ ప్రాథమిక సభ్యుడు కూడాకాని శ్రీ పామిరెడ్డి వెంకటసుబ్బారావురెడ్డిగారు తాను ఏజెంటుగా నియమింపబడ్డట్టూ, సంఘ కార్యాలయం దోకిపర్రులో ఉన్నట్టూ కరపత్రాలు ప్రకటించి రైతుల్లో అసత్య ప్రచారం చేస్తున్నారు. వారికీ కృష్ణాజిల్లా రైతుసంఘానికీ ఎలాంటి సంబంధమూలేదనీ, రాయలసీమ, బెంగాలు కరువునిధులను - బెజవాడలోని కృష్ణాజిల్లా రైతుసంఘ కార్యాలయానికే సరాసరి పంపించవలసిందనీ -- కృష్ణాజిల్లా రైతుసోదరులకు మనవి చేస్తున్నాను.

ఇట్లు,
కాట్రగడ్డ రాజగోపాలరావు,
కృష్ణాజిల్లా రైతుసంఘ ప్రధాన కార్యదర్శి.

పుస్తకపరిచయం

అభ్యుదయ రచనల సంపుటి

★

అభ్యుదయ రచయితల సంఘం, బెజవాడ.
వెల: ముప్పావలా.

కథలు, గేయాలు, వ్యాసాలు, విమర్శలు మొదలయిన ఖురమైఅరు శీర్షికలు యీ సంపుటిలోవున్నాయి. అభ్యుదయసారస్వతం యొక్క అందచందాలు, ఆవశ్యకత, భవిష్యత్తూ చూపడానికి యీసంపుటిలో చక్కని ప్రయత్నం జరిగింది. సమాజానికి, సాహిత్యానికీ దృఢమైన పరస్పరసంబంధంవుందనీ, సమాజ పునర్నిర్మాణానికి, సమాజాభ్యుదయానికి సారస్వతం యెంతో కృషి చేయగలదనీ, భావాలు ప్రబలమవుతున్న యీ రోజుల్లో, విశిష్టమయిన అభ్యుదయ రచనల్ని ప్రచురించవలసినబాధ్యత రచయితలందరిమీదా వుంది. ముఖ్యంగా అభ్యుదయరచయితల సంఘంమీద యీ బాధ్యత వుంది. సంపుటిలో చాలా విలువైన రచన లున్నప్పటికీ, విలాస సాహిత్యం కన్నా అభ్యుదయ సాహిత్యమే అందమైనది, అదృష్టమైనది అన్న విశ్వాసం సాధారణ పాఠకుడికి కలిగించడానికి యిది చాలదు. అచ్చు తప్పులు లేకుండా వుంచడానికీ ఆకర్షవంతంగా చేయడానికీ అట్టే శ్రద్ధచూపినట్టు కనిపించదు.

ఇది మినహా - సంపుటి తెలుగు సాహిత్యానికి ఒక అలంకారం. సాహిత్యంయొక్క కర్తవ్యాన్ని గమ్యస్థానాన్ని, దేశ కాల పరిస్థితులతో పెనవేసి చక్కగా ప్రబోధించింది. దారి తెన్ను లేక స్వాప్నికజగత్తులో జీవించే సారస్వతాన్ని విడిచిపెట్టవలసిన సమయం వచ్చిందని నిరూపించింది. కాలక్షేపానికి భోగవస్తువుల్ని సృష్టించేవారు కాదనీ, సమాజ భవిష్యాన్ని రూపొందించగల బాధ్యతాయుతమైన గౌరవస్థానం సంఘంలో రచయితలకుందనీ రుజువుచేసింది, సాహిత్యాన్ని సజీవంగా చేయడానికి–జీవితానికి చేరువగా తీసుకురావడానికి–చేసిన పెద్ద ప్రయత్నం యిది!

డాంగేగారి భారత అభ్యుదయరచయితలమహాసభఅధ్యక్షోపన్యాసంలోనూ("యుద్ధంపట్ల ఉపేక్షాభావం వహించకూడదు")"యుద్ధమూ–సోవియటు సాహిత్యమూ" అన్న వ్యాసంలోనూ, ఫాసిజం సంఘాన్ని, మానవత్వాన్నీ యెలాగ ధ్వంసం చేస్తూన్నదీ, దానిపట్ల రచయితలు యెటువంటి దృక్పధాన్ని యేర్పరుచుకోవలసినదీ స్పష్టం చేయబడ్డాయి. డాంగేగారి ఉపన్యాసంలో కళాప్రయోజనమూ, మన రచయితల నేటి కర్తవ్యమూ సమర్థతతో నిరూపింపబడింది. తుమ్మల వెంకటరామయ్యగారి వ్యాసంలో మంచి కృషి కనిపిస్తూంది. సోవియట్ దేశంలోని కళావేత్తలు నీరో చక్రవర్తి లాగ వూరు తగల బడుతూంటే ఫిడేలు వాయిస్తూ కూనిరాగాలు తీసే పద్ధతి లేకుండా, దేశభక్తిని యెలాప్రదర్శిస్తున్నారో కళ్ళకు కట్టినట్టు చిత్రించేరు.

"బిడ్డకోసం" (సోవియట్ కథకు అనువాదం)మనసు కరిగించే కథ. సోమయాజులుగారి కథ "ఎంపు" పతిత మానవజాతియొక్క సజీవచిత్రం.

ప్రజల సమస్యలను వారి శైలిలోనే చెప్పింది "అన్నా–చెల్లెలు" అన్న పాట. తిలక్‌గారి వచన పద్యం చక్కని భావాలను, మంచిభాషలో వ్యక్తపరచింది.

"జీవితమూ–సాహిత్యం" అన్న రచనతోనూ పాటిబండ మాధవశర్మగారి "పురోగామికవి" తోనూ రచయిత నిర్వచించవలసిన బాధ్యతలనూ, సంఘంలో అతనిస్థానాన్ని హృదయంగమంగా వివరించేరు. కాని "జీవితం సాహిత్యం "అన్న రచనలో చెప్పిన మానవ పరిణామంలోని కొన్ని వివరాలు దిద్దుకోవలసి వుంటుంది.

విమర్శకవ్యాసాల్లో "నవ్యాంధ్రసాహిత్య వీధుల" గ్రంథావలోకనం మంచి శాస్త్రీయ పరిశీలనను చూపుతూ సాహిత్య విమర్శ చేయవలసిన విధానాన్ని సామర్థ్యంతో నిరూపించింది. సాహిత్య విమర్శలు చేయవలసిన పద్ధతి యిది.

"అభ్యుదయ సాహిత్యం ఎలావుండాలి" అన్న వ్యాసంలో పుల్సల సత్యనారాయణగారు చాలావరకూ "సొసైటీ అండ్ లిటరేచర్" అన్న గ్రంధాన్ని అనుసరించి వ్రాసేరు. ఆయా దశలలోని సాహిత్యంయొక్క అభివృద్ధికరదశను చూపకుండా, ఒక్క పతనస్థితినే (నెగెటివ్‌గా) చెప్పారు. మార్క్సిస్టు పరిజ్ఞానంలేని పాఠకులకు కూడా వ్యాసం అవగాహనఅయ్యేట్టువ్రాస్తే అందరికీ ఉపయోగకరంగా వుండేది. అయినా ఈ వ్యాసంలో చాలా విలువైన విషయాలున్నాయి. ఉదాహరణకు ఇలాంటివి:-"ఒకఅంధభిక్షుకుని అద్భుతంగా వర్ణించిన కవికి, ఆ భిక్షుకుని రూపంతో స్థితితోసంబంధంఉన్నది; కాని ఏ ఆర్థిక వ్యవస్థఫలితంగా అల్లాంటి భిక్షుకులు తప్పనిసరిగా బయలుదేరుతారో ఆ శాస్త్రంతో (పొలిటికల్ ఎకానమీ) తనకు పనిలేదు."

"విశాలాంధ్ర జాతీయ భాషనునిర్మించాలి" అన్న వ్యాసం గిడుగువారి ఉద్యమానికి నిర్మాణయుక్తమైన కార్యక్రమాన్నియిచ్చింది. భాషలోని మాండలిక వ్యత్యాసాలను సమన్వయించడానికి అమూల్యమైన సూచనలున్నాయి. భాషాభిమానులు దీన్ని జాగ్రత్తగా ఆలోచించాలి.

గిరికుమారుడు, ఉదయతార, రాంబాబు, కర వెంకట సత్యనారాయణ, వినాయకరావు మొదలైన వారివి మరికొన్ని మంచి రచనలు.

అభ్యుదయ రచయితల మహాసభ ప్రణాళిక, తీర్మానాలూ, అభ్యుదయ రచయితల జాతీయ అంతర్జాతీయ దృక్పధాలను స్పష్టపరుస్తూంది. మానవసంఘంలో సభ్యుడనని గుర్తించిన రచయితల కుండవలసిన దృక్పథంయిది.

సారస్వతాభిలాషులందరూ చదివి తీరవలసిన గ్రంథంయిది.

అభ్యుదయ సారస్వతాన్ని విశిష్టతతో విరివిగా యీ రచయితలసంఘం, అభివృద్ధి చేయాలని కోరుతున్నాం. వాస్తవిక జీవితాన్ని ఉపేక్షాభావాలతో చూస్తున్న నేటిసాహిత్యాన్ని ఉద్ధరించి వీరు ఆదర్శవంతంగా చేయగలరని ఆశిస్తున్నాం.

"ఈశ్వర్రావు"

ద్వేషం

రచయిత: మైకేల్‌షోలాకోవ్
అనువాదం: విద్వాన్ విశ్వం
ప్రచురణ: నవ్యసాహిత్యమాల, అనంతపురం.
30 పేజీలు; వెల: రు. 0—6—0.

★

నాజీసేనకు ఖైదీగా పట్టుబడి, కాన్సెన్ట్రేషన్ క్యాంపులో పడరాని బాధలు పడి, చివరకు తప్పించుకొని పారిపోయిన ఒక రెడ్ఆర్మీ సైనికుని కథ యిది. బడికి పోయే రష్యన్ బాలికలను సహితం నాజీలు చెరచి చంపడం, ఖైదీలుగా పట్టుబడ్డ రెడ్ఆర్మీ సైనికుల్ని చిత్రవధచేయడం మొదలైన ఘాతుక కృత్యాలు యిందులో చక్కగా వివరించబడ్డాయి. ఇక నాజీకాన్సెన్ట్రేషన్ క్యాంపులో రష్యన్ ఖైదీల అవస్థలు: కూర్చోడం, నిలుచోవడం, పడుకోవడం, అవశిష్టాలు తీర్చుకోవడం–అన్నీ ఒకచోటే. ప్రతిరోజూ డజన్లకొద్దీ ఖైదీలు రోగాలవల్ల మరణించేవారు. ఆసుపత్రి అని పిలువబడే స్థలంలో రోగుల గాయాలలో పురుగులు పొర్లాడుతూఉంటాయి. చేతనైనవారు వాటిని గోళ్ళతోతూ, పుడకలతోనూ తీసివేయడం, చేతకానివారు అలాగే బాధపడుతూ వుండడం. ఇట్టి రోగుల వక్కనే శవాల గుట్టలు! వాటిని బయటికి తీసేవారెవరూ వుండరు. గడ్డిగింజల జావ, చచ్చిన గుర్రాల మాంసం, ఖైదీలకు ఆహారం. ఈ నరక బాధ లన్నిటినుండి తప్పించుకొని బయటపడిన గెరాసిమోవ్ తన మిత్రునితో యిలా అంటాడు: "జర్మన్లు నాకూ, నాదేశానికి చేసిన అన్యాయాలకై వాళ్ళంటే నాకు తీవ్రద్వేషం; అందుతోబాటే నాప్రజలంటే నాకు హృదయపూర్వకప్రేమ. నాప్రజ లెన్నటికీ జర్మనీవాళ్ళ కోరల్లో చిక్కుకొనకూడదని నా వాంఛ. అవే నన్ను–అసలు మనందరినీ –యింత ఘోరసంగ్రామం చేయిస్తున్నవి. కేవలం యీ భావద్వంద్వమే కార్యరూపం దాల్చి మనకు విజయాన్ని సాధించగలవు."

రాయలసీమలో వాడుకలోనున్న శబ్దాలు యీ పుస్తకంలో చాలా వున్నాయి. కాని, భాషలో మార్దవంలేదు. శైలి సరళంగాలేదు. ఇకముందు యీ లోపాలు లేకుండా నవ్యసాహిత్యమాలవారు శ్రద్ధవహించాలి.

రైతుసమస్యలు

అధికోత్పత్తికి తురకలపూడి రైతుల ఉత్సాహం

విశాఖపట్నంజిల్లా, వీరవల్లి తాలూకాలో తురకలపూడి అనేగ్రామముంది. విజయనగర సంస్థానంవారికి చెందిన "స్వామినాయుడు చెరువు" ఆధారంవల్ల ఆగ్రామంలో వేలకొద్దీ యకరాలు సాగు అయేవి. కాని, దానికి మరమ్మతులు లేక, 20 సంవత్సరాలుగా పాడయిపోయి ఉంది. ఈ చెరువువల్ల ప్రధానంగా పంటలు పండించే పెద్ద రైతులు నలుగురు. వీరు ప్రతియేడు సంస్థానానికి మొత్తం 3200 రూపాయలు శిస్తు చెల్లిస్తున్నారు. వీరు గాక, చిన్నమొత్తాలు చెల్లించే పేదరైతులు అనేక మంది వున్నారు. ఈనలుగురు పెద్దరైతులలో ఒకరైన కోరుకొండ అప్పలస్వామిగారు (పంచాయితీబోర్డు ప్రెసిడెంటు, గ్రామ మునసబు)రమారమి 100 గరిసెల ధాన్యం పండిస్తారు. వీరు 1938 లో చెరువు మరమ్మతుకై యెస్టేటువారిమీద దావాచేయగా, మరమ్మతు చేయబడేవరకు పల్లపు శిస్తు యకరం 1 కి రు. 12 లకు బదులు మెరక శిస్తు ఎకరం 1 కి రు. 2 లచొప్పున చెల్లించునట్లు, ధాన్యానికి బదులు చోడి, జొన్న వగయిరా మెట్టపంటలే పండించునట్లు, తీర్పు చెప్పబడింది.

ఈ విధంగా, సారవంతమైన భూములలో అధికోత్పత్తి ఉద్యమాన్ని ప్రోత్సహించుటకు బదులు ఎస్టేటువారు, ప్రభుత్వం, నిరుత్సాహపరుస్తున్నారు. చెరువు మరమ్మతుకు ఉభయులలో ఒక్కరూ పూనుకోలేదు కాని, రైతులు యీ వైఖరిపట్ల నిరుత్సాహపడి కూర్చోలేదు. అప్పలస్వామిగారితోబాటు మిగతా యిద్దరు పెద్ద రైతులు నీటి తీరువ కట్టకుండా మెట్ట శిస్తు చెల్లించి, ఆ తేడా మొత్తంతో చెరువును బాగుచేయించుకొనే యేర్పాట్లు చేస్తున్నారు. మరమ్మతుకు యీ సొమ్ము చాలకపోతే, కో-ఆపరేటివ్ బ్యాంకు ద్వారా అప్పుతెచ్చుకోవాలని చూస్తున్నారు. గ్రామస్తులు ఈ ఉద్యమానికి తోడ్పడి పనిచేస్తున్నారు. కొత్తగా ప్రకటించబడిన ఇరిగేషన్ బిల్లు ప్రకారం చెరువుల మరమ్మతుకై అయిన ఖర్చులను జమీందారు వద్ద ప్రభుత్వం వసూలు చేసుకోవచ్చుననే షరతును ఆధారంగా చేసుకొని, ఖర్చులు తీరేవరకు నీటితీరువను మాత్రం చెల్లించకుండా ఉంచుటకు స్థానిక రైతు సేవకులు ప్రభుత్వాధికార్లతో సంప్రతిస్తున్నారు.

కోళ్లపర్రులో

పశ్చిమ గోదావరిజిల్లాలో కోళ్ల పర్రు గ్రామంలో 40 మంది రైతుయువకులు ఆహారోత్పత్తి యొక్క ప్రాధాన్యతను గ్రహించి, సాగుచేయకుండా పడిఉన్న 70 సెంట్లభూమిని ఒక్కరోజులో దమ్ముచేసి ఊడ్చారు. ఫలసాయాన్ని స్థానికయువజన సంఘం ద్వారా గ్రామంలో తక్కువ ధరకు అమ్మాలని నిశ్చయించుకున్నారు.

హైదరాబాద్ సంస్థానంలో

షర్కీ–తాలూకా ఆంధ్రమహాసభకార్యకర్తలు జైనాపల్లి, అంజుపురం, వెనికిరాలగ్రామాలలో అధికాహారోత్పత్తిని గురించి ప్రచారం చేశారు. ఈ ప్రాంతమందు పుబ్బకార్తిలో పెద్దవర్షాలుపడి, చెరువులకు, నూతులకు నీరు పుష్కలంగా వచ్చింది. అయితేనేం? భూములు బలహీనమైనవి. యకరానికి 4 బస్తాలుమాత్రమే పండుతాయి. ఎరువులువేస్తే, ఈ లోపంఉండదు, రైతులకు ఎరువులువేసే విధానం తెలియదు. ఆంధ్రమహాసభ కార్యకర్తలు ఎరువులువేసే విధానం చెప్పి, రైతులచే ఒప్పించారు. పై 3 గ్రామాలలో బావుల క్రిందిభూములన్నిటిలోను వరిపైరు వేయుటకును, చెరువు ఆయకట్టులలో ఎరువులు వేయుటకును, రైతులు అంగీకరించి పని చేస్తున్నారు. ఆ గ్రామాలలో ఆంధ్ర మహాసభ కమిటీలు ఏర్పడ్డాయి.

పోతునూరులో అధికారి అవివేకం

ఈవిధంగా, రైతులు వివిధ ప్రాంతాలలో అధికోత్పత్తికి ఉత్సాహం చూపెడుతూంటే, కొన్నిచోట్ల స్థానికాధికారుల అవివేకంవల్ల భూములు సాగుకాకుండా పడిఉన్నాయి. పోతునూరు (ఏలూరు తాలూకా) గ్రామంలో 39 గురు వ్యవసాయ కూలీలు కలెక్టరు అనుమతితో 20 యకరముల బంజరుభూమిని (మాగాణి) సాగుచేసే నిమిత్తం 5 యకరాలు ఊడ్చి, 6 యకరాలు దున్నుకుంటే, ఏలూరు తహసిల్దారు భూమినంతటినీ 7 గురు దఫేదార్లకు కొలిచి యిచ్చిన విషయం పాఠకులకు తెలిసేఉంది. స్థానిక ప్రచారకులు యీఅన్యాయాన్ని గురించి తహసిల్దారుతో మాట్లాడారు. కాని, తహసీల్దారు 'తాబట్టినకుందేటికి మూడే కాళ్ళ'ని బిర్రబిగుసుకొని కూర్చున్నాడు. వ్యవసాయ తరుణం దాటిపోయింది. దఫేదార్లుగాని, మరెవరూగాని, ఆభూమిని సాగు చేయలేదు. యీవిధంగా 200 బస్తాల పంట ప్రజలకు చేరకుండా పోయింది. డెప్యూటీ కలెక్టరు, తహసిల్దారు వగైరాలు రెండు లూరులో యిటీవల మీటింగు జరిపినప్పుడు, స్థానిక రైతు- వ్యవసాయకూలీ సంఘాల ప్రతినిధులు యీవిషయమై ప్రశ్నించగా, ఆ భూమి సాగుచేయబడిందని తహసిల్దారు బుకాయించాడు.

విచ్ఛిన్నకుల ఆటలను సాగనివ్వం!

రైల్వేకార్మికుల దృఢనిశ్చయము

అఖిలభారత రైల్వేపనివారల సమ్మేళనం ఆగస్టు 15, 16, 17 తేదీలలో జమాల్‌పూరులో సమావేశమైనప్పుడు జమ్నాదాస్ మెహతా, రాయిస్టులు, రైల్వే కార్మికుల ఐక్యతను విచ్ఛిన్నం జేయటానికి పూనుకున్నారు. (8-9-43 "ప్రజాశక్తి"చూడండి.) బి.బి.సి.ఐ.రైల్వేకార్మికుల సంఘం, బెంగాల్-అస్సాం రైల్వేకార్మికులసంఘం, సమ్మేళనంలోకి వస్తామని దరఖాస్తులు పంపితే, వాటిని నిరాకరించారు. జి. ఐ. పి. రైల్వే పనివారల సంఘాన్ని, యస్. ఐ. రైల్వే పనివారల సంఘాన్ని, కమ్యూనిస్టులచే నడపబడుతున్న వనేసాకుతో, సమ్మేళనంనుండి తొలగించారు. ఈవిధంగా 50,000 యూనియన్ సభ్యత్వాన్ని సమ్మేళనం నుంచి త్రోసివేయటం జరిగింది. ఇందువల్ల దేశరక్షణకు, కార్మికుల దైనందిన కష్టాలను పోగొట్టుకొనుటకు, అవసరమైన కార్మికసంఘ ఐక్యతకు ముప్పువచ్చింది.

ఐక్యతకు రైల్వేకార్మికుల కృషి

కమసంఘ ఐక్యతకు ముప్పు వచ్చేటప్పుడు కార్మికులు సహించరు. జమాల్‌పూర్‌లో జమ్నాదాసు నాయకత్వాన్ని వారు ఎదుర్కొన్నారు. కాని, జమ్నాదాసు తన బూటకపు సంఘాల ప్రతినిధులతో తన తీర్మానాల్ని నెగ్గించుకున్నాడు.

రైల్వేకార్మికులు తదుపరి సభలు జరిపి, జమ్నాదాస్ చర్యలను ఖండించారు. యం. యస్. యం. రైల్వేలో బెజవాడ, దనుకొండ గుంతకల్లు, పాకాల, చిత్రగుంట, పెరంబూరు, లలో సభలు జరిపి, ఐక్యతను భంగపరిచే తీర్మానాన్ని రద్దుజేయాలని కోరారు. జమ్నాదాసు కుట్ర నెదుర్కొని, రైల్వే కార్మికుల ఐక్యతను కాపాడటానికి, జి. ఐ. పి. యూనియన్ కార్యదర్శి సెప్టెంబరు 15 తేదీన బొంబాయిలో రైల్వేకార్మికుల సంఘ ప్రతినిధుల సమావేశాన్ని ఆహ్వానించారు.

బొంబాయి సమావేశం

ఈ సమావేశానికి 12 యూనియన్లనుంచి ప్రతినిధులు హాజరయినారు. ప్రతినిధులను పంపిన యూనియన్లు: బి. యన్. రైల్వే యూనియన్ (14000 సభ్యత్వం): ఎన్. ఎస్. రైల్వేయూనియన్ (6800 సభ్యత్వం): యం.యస్.యం. రైల్వేయూనియన్, (16000 సభ్యత్వం): ఇ. ఐ. రైల్వే యూనియన్ (6000 సభ్యత్వం); బి. పి. టి. రైల్వే యూనియన్ (310 సభ్యత్వం): జి. ఐ. పి. రైల్వేస్టాఫ్ యూనియన్ (200 సభ్యత్వం): జి. ఐ. పి రైల్వే యూనియన్ (16000 సభ్యత్వం); యస్. ఐ. రైల్వేయూనియన్ (21000 సభ్యత్వం); బి. బి. సి. ఐ. రైల్వే యూనియన్ (10500 సభ్యత్వం): రైల్వే క్లియరింగ్ ఎకౌంట్సుస్టాఫ్ యూనియన్-ఢిల్లీ; యన్. డబ్లు. ఎకౌంట్సుస్టాఫ్ యూనియన్. ఎన్. డబ్ల్యు. ఎంప్లాయీస్ యూనియన్ – ఈవిధంగా, అఖిలభారత రైల్వే పనివారల సమ్మేళనంలోవున్న ప్రధాన యూనియన్లు ఈ సమావేశంలో పాల్గొన్నవి. మితవాద కార్మిక నాయకులు, కాంగ్రెసువాదులు, కమ్యూనిస్టులు, రాజకీయపార్టీలతో సంబంధంలేని కార్మిక నాయకులు, యీసమావేశంలో పాల్గొన్నారు. ప్రతి ప్రతినిధి రైల్వే కార్మికుల ఐక్యతను కాపాడాలని మాట్లాడారు. ఈవిధంగా, ఐక్యత ద్వారా జమ్నాదాస్, అతని బృందం, రైల్వే కార్మికులనుంచి వేరుచేయబడ్డారు.

తీర్మానాలు

అఖిలభారత రైల్వేపనివారల సమ్మేళనం గావించిన కొన్ని నిర్ణయాలు న్యాయ విరుద్ధమనీ, నిబంధనలకు వ్యతిరేకమనీ; కాబట్టి అనుబంధశాఖలకు అవి వర్తించవనీ, సంఘ ప్రతినిధులు ఈసమావేశంలో తీర్మానించారు. నేటి విషమపరిస్థితులలో కార్మికుల ఐక్యతను విచ్ఛిన్నంచేసే యేపనీ జరుగుటకు వీల్లేదు కాబట్టి, జనరల్‌కౌన్సిల్ యొక్క ప్రత్యేకసమావేశాన్ని పిలవాలని హెచ్చరించారు. ఆప్రత్యేక సమావేశంలో ఈక్రిందితీర్మానాలను చర్చించి నిర్ణయం తీసుకోవాలని నోటీసు యిచ్చారు:

1. జమాల్‌పూర్‌సమావేశంలో పాల్గొన్న డెలిగేట్ల హోదాను విచారించుటకై సూచించబడ్డ కమిటీకి మెహతా నిరాకరించుట, న్యాయ విరుద్ధం.

2. జి. ఐ. పి., ఎన్. డబ్ల్యు. ఆర్., ఎస్. ఐ. ఆర్., యూనియన్లను రద్దుచేయడం న్యాయవిరుద్ధం, నిబంధనలకు వ్యతిరేకం. కాబట్టి, ఆతీర్మానం పైయూనియన్లకు వర్తించదు.

3. బి. బి. సి. ఐ., బి. ఏ. యూనియన్లను సమ్మేళనంలో చేర్చుకోవాలి.

నవంబరు 13, 14 తేదీలలో జనరల్ కౌన్సిల్ యొక్క ప్రత్యేక సమావేశం జరిపి, యీ తీర్మానాలను ఆమోదించాలని సూచిస్తూ అఖిలభారత రైల్వే పనివారల సమ్మేళన కార్యదర్శికి జాబుద్వారా తెలియజేయబడింది.

నాయకత్వం మీటింగును సమావేశపరచుటకు నిరాకరిస్తే, సంతకాలద్వారా యూనియన్ ప్రతినిధులు అఖిలభారత రైల్వే పనివారల సమావేశం పిలవాలని తీర్మానించారు.

ఈ తీర్మానాల ఫలితాలేమిటి?

1. రైల్వే కార్మికులలో ఐక్యతను కాపాడుటకు వివిధ అభిప్రాయాలుగల రైల్వే కార్మికుల సంఘాలన్నీ ఏకమయాయి.

2. జమ్నాదాస్, రాయిస్టులు, ఐక్యతను భగ్నపరిచే విచ్ఛేదకులుగా బయటబడ్డారు. వారు రైల్వే కార్మికులనుంచి వేరుచేయబడ్డారు.

3. రైల్వే కార్మికోద్యమాన్ని అభివృద్ధి జేయుటకు అవకాశాలు ఏర్పడ్డాయి. వివిధ గ్రూపులమధ్య ఏర్పడిన ఐక్యతను యింకా వృద్ధిచేయుటకు అవకాశంవుంది.

ఈవిధంగా రైల్వే కార్మికుల ఐక్యతను తిరిగి స్థాపించుటకు బొంబాయి సమావేశం తప్పక దారితీస్తుంది. ఇందుకు తగిన పరిస్థితులు దేశంలో ఉన్నాయి. దాదాపు 1 లక్ష మంది సభ్యత్వంగల ప్రజాసంఘాలన్నీ బొంబాయి సమావేశంలో చేయబడిన నిర్ణయాలను బలపరుస్తున్నాయి. జమాల్‌పూర్‌లో ప్యాసైన ప్రధాన తీర్మానాలకు వ్యతిరేకతను తెలియజేశాయి.

— మా విలేఖరి

విలేఖరులకు

గ్రామాల పేర్లు తెలుపునపుడు తాలూకా, జిల్లా, కూడ వ్రాయాలి. వార్తలక్రింద వ్రాసిన వారి దస్కతు కూడా ఉండాలి.

కొందరు "బుక్‌పోస్టు" కవర్లలో స్టాంపు పంపుతున్నామని వ్రాస్తున్నారు. అవి రాలిపోవడమో, లేక కాజేయడమో సంభవించుతోంది. కాబట్టి స్టాంపు పంపేవారు 'బుక్‌పోస్టు'లో గాక, పూర్తిగా అంటించిన కవర్లలో పంపాలి.

—సంపాదకవర్గం.

"స్త్రీల విజ్ఞానాన్ని అభివృది చేయుటకు ఇటువంటి స్కూళ్లు ఎంతో అవసరం"

శిక్షణ పొందిన కొందరి అభిప్రాయాలు

కృష్ణాజిల్లా మహిళాసంఘం యాజమాన్యాన ఆర్గనైజు చేయబడిన మహిళా స్కూల్ గత ఆగస్టు 16 వ తేదీ నుంచి సెప్టెంబరు 16 వ తేదీ వరకూ బెజవాడలో, "భారతమహిళామండలి" భవనంలో జరిగింది. జిల్లా మహిళాసంఘ సెక్రటరీ, కాట్రగడ్డ హనుమాయమ్మగారు స్కూలు జరిగినంతకాలం స్కూలులోనే ఉంది, జయప్రదంగా నడిపారు. హాజరైన విద్యార్థినుల-సంఖ్య 25. పెద్దవయస్సు అయినప్పటికి, దేశపరిస్థితులను గురించి తెలుసుకొని మహిళాఉద్యమాన్ని నిర్మించాలనే ఉత్సాహంతో స్కూలుకు హాజరైనవారిలో పేర్కొనదగినవారు: (1) మానికొండ బుల్లెమ్మగారు (వయస్సు 45) నందమూరు, కృష్ణాజిల్లా. (2) కోగంటి లక్ష్మీకాంతమ్మగారు, (వయస్సు 37) ఇందుపల్లి. (3) పుచ్చల చల్లాయమ్మగారు, (వయస్సు 50) ఉప్పాడ, తూర్పుగోదావరి జిల్లా స్కూలును గురించి వీరి అభిప్రాయాలు క్రింద ప్రకటిస్తున్నాం.

★

"స్కూలువల్ల హాజరైన విద్యార్థినులందరికి ఎంతో అభివృద్ధి కల్గిందని మా అభిప్రాయం. విషయాలు బొత్తిగా తెలియనివారు, ఇప్పుడుకొంతవరకుతెలుసుకున్నారుఇదివరకే కొంత తెలుసుకున్నవారికి బాగా ఉపయోగపడింది స్కూలు. మహిళాసంఘ ఆశయాలు, ఉద్యమ నిర్మాణావశ్యకత, మనదేశ రాజకీయాలు, యుద్ధపరిస్థితులు, అందరికీ చక్కగా బోధపడ్డాయి. వార్తాపత్రిక చదివే అలవాటు, నలుగురిలో మాట్లాడే ధైర్యం, ఆత్మవిశ్వాసం, మాలో కలిగినయి. ఆరోగ్యశాస్త్రం, మాతృపోషణ, శిశురక్షణలను, గుర్చించి స్త్రీలు తెలుసుకొనుట ఎంతో అవసరం. ఈ విషయాలను గురించి చక్కగా బోధించబడింది.

"వివిధప్రాంతాల నుంచి వచ్చినప్పటికి, విద్యార్థినులందరూ సమిష్టిగా ఉండి, శిక్షణతో కాలం వినియోగించుకున్నారు.

"ఇటువంటి స్కూళ్లు స్త్రీల విజ్ఞానాన్ని అభివృద్ధి చేయుటకు ఎంతో అవసరం, మేము మహిళాఉద్యమాన్ని వ్యాప్తిచేయుటకు, దాని ద్వారా జిల్లాలోని స్త్రీలనందరిని మేల్కొల్పి, దేశస్వాతంత్ర్య సంపాదనకు వారి కర్తవ్యాన్ని గురించి బోధించుటకు పనిచేస్తాం. ఇతర విద్యార్థినులందరూ గూడా ఆదేవిధంగా పాటుబడతారని విశ్వసిస్తున్నాం. ముందు ఇటువంటి స్కూళ్ళను ఇంకా నడపాలని జిల్లా మహిళాసంఘాన్ని కోరుతున్నాం."

— మానికొండ బుల్లెమ్మ
— కోగంటి లక్ష్మీకాంతమ్మ

"కొంతకాలం నుంచి కృష్ణాజిల్లాలో అభివృద్ధి అవుతున్న మహిళా ఉద్యమం చూస్తే మాకెంతో ఉత్సాహంగా ఉండేది. మహిళా ఉద్యమ ఆశయాలను గురించి, నిర్మాణాన్ని గురించి, దేశపరిస్థితులను గురించి, విపులంగా తెలియబరచుటకై జిల్లా మహిళాసంఘం తరపున స్కూలు నడుపుతున్నారని తెలియగానే, మేము కూడా హాజరవ్వాలని నిర్ణయించుకున్నాం.

"ఆగస్టు 16 నుంచి 1 నెల రోజులు స్కూలు జరిగింది. మాతోకూడా కలసి 25 గురు విద్యార్థినులు వచ్చారు. ఈ 25 గురులో కొద్ది గొప్ప రాజకీయ విషయాలు తెలిసినవారు 6 గురు మాత్రమే. మిగిలిన వారందరు మహిళాఉద్యమంలో పాల్గొనాలనే ఉత్సాహంతో వచ్చారు.

"స్కూలులో యీక్రింది విషయాలను గురించి చెప్పారు. (1) భారతదేశ చరిత్ర, (2) సివిక్సు, (3) రాజకీయభూగోళం, (4) మనదేశ రాజకీయాలు, (5) మహిళాఉద్యమ నిర్మాణం, (6) మాతృపోషణ, శిశురక్షణ, (7) జాతీయగీతాలు, మహిళా ఉద్యమానికి సంబంధించిన పాటలు, (8) స్త్రీలహక్కులు. ప్రతిరోజూ 1 గంటసేపు వార్తాపత్రిక క్లాసు ఉండేది. ఆత్మరక్షణా పద్ధతులుగూడా చెప్పారు. వారానికి 2 సార్లు సాంఘిక, రాజకీయ సమస్యలపై చర్చలు జరుగుతూ ఉండేవి. ఇవిగాక, 8 గంటల కాలం విమానదాడి రక్షణను గురించి గూడా చెప్పారు. మొత్తం 9 మంది మాస్టర్లు స్కూలులో పనిచేశారు. విషయాలు సులభంగా బోధించుటకు వీరందరూ శ్రద్ధగా పనిచేశారు.

• • •

పుచ్చల చెల్లాయమ్మగారు ఇలా వ్రాస్తున్నారు:

"మాది ఉప్పాడగ్రామం, తూర్పుగోదావరిజిల్లా.

"మహిళాఉద్యమాన్ని గురించి విపులంగా తెలుసుకోవలెనని కృష్ణాజిల్లా మహిళాస్కూలుకు వచ్చాను.

"నేను 1930 లో కాంగ్రెసు ఉద్యమంలో పాల్గొన్నాను. ఆ ఉద్యమం తరువాత ఉప్పాడలోనే సేవాశ్రమాన్ని ఏర్పాటుచేసి మా కుటుంబమంతా హరిజనులకు చదువుచెప్పుట, వితంతు వివాహములను చేయించుట, ఉచిత వైద్యశాలద్వారా వైద్యసహాయం చేయుట — మొదలైన కార్యక్రమంతో పనిచేస్తూ వచ్చాం.

"ఈమధ్యనే మా జిల్లాలో బయలుదేరిన మహిళాఉద్యమం నన్ను ఆకర్షించింది. విషయాలు యింకా తెలుసుకోవాలని అభిప్రాయం కల్గింది. అందువల్ల ఈ స్కూలుకు వచ్చాను, వచ్చినందుకు నా ఆశయం నెరవేరింది. ఇదివరకు తెలియని ఎన్నో విషయాలు తెలుసుకొనగల్గాను.

"ఇదివరకే నా కొడుకు, కూతురు, ప్రజాసేవలో ఉన్నారు. వచ్చే స్కూలుకు నాకోడలను గూడా పంపిస్తాను. కృష్ణాజిల్లాలో వ్యాప్తి అవుతున్నట్లుగానే మా జిల్లాలోకూడా మహిళాఉద్యమాన్ని వ్యాప్తిచేయుటకు పాటుపడతాను.

యుద్ధసమీక్ష

• వైట్‌రష్యాలో రెడ్‌ఆర్మీ పురోగమనం
• నేపుల్సును వదలి జర్మన్ల పలాయనం

వైట్‌రష్యాలో సోవియటు దండయాత్ర జయప్రదంగా సాగుతూవుంది. విటబెస్క్, ఆర్షా, మోగిలెవ్, గోమెల్ పట్టణాల వైపుకు జర్మను ప్రతిఘటనను నాశనంచేస్తూ, రెడ్ ఆర్మీ పురోగమించుతూవుంది. దినదినమూ వందలాది జనపదాలు రెడ్‌ఆర్మీ వశమవుతున్నాయి.

నీపర్‌నదీతీరాన కీవ్ మొదలుకొని జాప్రొష్ వరకు భయంకర యుద్ధాలుసాగుతూవున్నాయి. జర్మన్లకు నీపర్ తూర్పుతీరాన మిగిలిన క్రెమెన్ చెగ్‌కూడ రెడ్ ఆర్మీవశమయింది. నీపర్‌నదీతీరాన ఒకప్రక్క జర్మనులు మరొకప్రక్క సోవియటు తీవ్రంగా ఫిరంగులకాలుస్తూ యుద్ధం చేస్తున్నాయి. మెల్టిపోల్‌నుండి 2½ లక్షల అదనపుసైన్యంతో రెడ్‌ఆర్మీ క్రొత్తదండయాత్ర ప్రారంభించిందని జర్మనువార్తచెబుతోంది. క్యూబాన్‌లో కూడ రెడ్‌ఆర్మీ మరికొన్ని విజయాలను సాధించింది. జర్మన్లు తమసైన్యాలను ఖాళీ చేయడానికి ఉపయోగించుకొనే నోవొరోసిస్క్ అనే రేవుపట్టణం (అజావ్‌సముద్ర తూర్పుభాగాన ఇది ఒక్కటే జర్మన్లకు మిగిలిన రేవుపట్టణం)రెడ్‌ఆర్మీ వశమయింది. టామన్ ద్వీపకల్పంలో (కెర్చ్‌జలసంధివద్ద) కొన్ని పట్టణాలను రెడ్‌ఆర్మీ వశంచేసికొంది. టామన్‌పట్టణం తాము ఖాళీచేశామని జర్మన్లు ప్రకటించారు. దీని అర్థం క్రిమియాలోని జర్మన్లను చుట్టముట్టడానికి యుద్ధం ప్రారంభమయిందన్నమాట.

జర్మన్లు తీవ్రప్రతిఘటనచేస్తూ, అక్కడక్కడ తిరుగుదాడులు చేస్తున్నా, సోవియటు ధాటిని వారావలేరు. నీపర్ శ్రేణిని నిలబెట్టుకొనడం హిట్లరు తరం కాదు. క్రిమియాలోని జర్మను సైన్యాలు చుట్టముట్టిడింపబడే అవకాశం వుంది. ఫాసిస్టుహంతకులను మిగిలిన సోవియటు భూమినుండి తరిమివేసే అంతిమ యుద్ధాలు ప్రారంభమయాయి.

జర్మనీ తన అపజయాలను ఎలా కప్పిపుచ్చ జూస్తోందో బెర్లిన్ రేడియో ప్రసంగాలవల్ల తెలుస్తుంది. "మనం వెనక్కి వెళుతున్నమాట నిజమే. కాని మనం వదలిపెట్టిన భాగం రష్యన్లకు ఏమీ ఉపయోగించదు. భూమినంతా దగ్ధంచేశాం. ఒక్కరైతును కూడా మిగల్చలేదు. కొత్త పంట ఏమాత్రం మిగల్చలేదు." అంటూ తమ ఘాతుక కృత్యాలను బహిరంగంగా చెప్పుకొంటున్నారు. ఈ ప్రగల్భాలద్వారా రానున్న మహావినాశనాన్ని ప్రజలకు తెలియకుండాచేయాలని ఫాసిస్టులు వ్యర్థ ప్రయత్నం చేస్తున్నారు. మరొకప్రక్క మిత్రరాజ్యాలలోని ఫాసిస్టు అనుకూలర వంక తిరిగి మరోరకపు ప్లేటు వాయించుతున్నారు. అది "బోల్షివిక్ భూతాన్ని"చూపెట్టడం. రిబ్బన్ట్రాప్ (జర్మను విదేశాంగ మంత్రి.) "బోల్షివిక్కు ప్రమాదం పూర్తిగా అంతమయేవరకు మేం కత్తిదింపం" అంటూ ఉపన్యసించారు. దీని అర్థం "బ్రిటన్ అమెరికాలలోని ఫాసిస్టు అనుకూలురైన మిత్రులారా! మేం గోతిలో పడుతున్నాం. కాస్త చేయిపట్టుకు లేవదీయరూ!" అని దీనంగా ఏడ్వడం. కాని ఆ "మిత్రుల" ఆటలు సాగకుండా ప్రజాస్వామ్య శక్తులు నానాటికీ బలపడుతున్నాయన్నసంగతి పాపం రిబ్బన్‌ట్రాప్‌కు తెలియదు!

హిట్లరు నార్వేకి పంపిన సందేశంగాని, ముస్సోలినీప్రభుత్వాన్ని అతను గుర్తించడం గాని, జర్మనీ జపాను—ఇటలీ(అక్షరాజ్యాలు) గావించుకొన్న ఒడంబడిక వార్షికోత్సవంలో ఫాసిస్టు నాయకుల ప్రగల్భాలుగాని, జర్మను ప్రజల నుత్తేజపరచలేవు.

ఇదివరకు నెపోలియన్‌గాని, మరే మిలిటరీ నాయకుడుగాని సాధించని అఖండ విజయాలను సోవియటురష్యా కామ్రేడ్ స్టాలిన్ నాయకత్వాన సాధించుతోంది. ఈ విజయాలకు మూలం యేమిటి? రెండేండ్లకంటె యిప్పుడు కాల్బలంలో, టాంకులలో, ఫిరంగులలో, విమానాలలో అనేకరెట్లు ఆధిక్యత సంపాదించడం—రెడ్‌ఆర్మీ మిలిటరీ తర్ఫీదు—రెడ్‌ఆర్మీ మాతృదేశభక్తి – రష్యన్ ప్రజల అకుంఠిత త్యాగదీక్ష—స్టాలిన్ నాయకత్వం.

ఈ విజయాలకు సంతసించని భారతీయుడెవడూ వుండడు. హిట్లరు పతనం సమీపించినకొలదీ యిటు ఆసియాలో జపాను ఫాసిస్టులను త్వరలో కూల్చివేయడానికి పరిస్థితులు యేర్పడతాయి. ఇంతేగాదు, రెడ్‌ఆర్మీ విజయాలు మిత్రదేశాలలోని ప్రజల పలుకుబడిని బలపరచి, యూరప్—ఆసియాలలోని ఫాసిజానికి పూర్తిగా స్వస్తి చెప్పించి, అన్నిదేశాల ప్రజల స్వాతంత్ర్యానికి గ్యారంటీని కలుగజేస్తాయి.

ఇటలీలోకూడ మిత్రరాజ్యాలు ముఖ్య విజయాలు సాధించాయి. నేపుల్సును జర్మన్లుఖాళీచేశారు. ఫాగియాఅనేముఖ్యకూడలిస్థానం (ఆడ్రియాటిక్ సముద్రతీరంలో లోపలిభాగంలోవుంది) కూడ వశమయింది.

నేపుల్సులో కమ్యూనిస్టువిప్లవంవల్ల తాము దానిని ఖాళీచేశామంటూ ఒక జర్మను పత్రిక ప్రకటించింది. దీని అర్థం ఏమిటి? మిత్రరాజ్య సైన్యాలు సమీపించుతున్న వనగానే, ఎన్నో త్యాగాలకు గురికావలసివస్తున్నా లెక్కచేయక ప్రజలు తిరుగబడుతున్నారు. నేపుల్సులో జర్మన్లకు భరింపరాని పరిస్థితులు కలుగజేసి మిత్రరాజ్య సైనికులకు ప్రజలు సహాయపడ్డారు. ఈ ఘటన రెండవ రంగం త్వరలో తెరవాలనడానికి నిదర్శనం. ప్రజా తిరుగుబాట్లు యెలా వృద్ధిచెందుతున్నాయో చూడండి.

ఉత్తర ఇటలీలో తిరుగబడినవారినే గాక, వారి కుటుంబాలను సైతం హిట్లరురాక్షసమూక కాల్చివేస్తోంది అయినా లెక్కచేయకుండా కార్మికులు అక్కడక్కడా తిరుగబడుతున్నారు. కమ్యూనిస్టుపార్టీ బలహీనంగా వున్న ఇటలీలోనే యిలా వుంటే, కమ్యూనిస్టులు బలంగావున్న ఫ్రాంసువిషయం యేమిటి?

ఫ్రెంచి ఫాసిస్టునాయకుడయిన మార్సెల్ డీట్ అను నతడే "ఫ్రాంసులో విప్లవకారుల మహాసైన్యం యుద్ధరంగంలో ఉరకడానికి సిద్ధంగా వుంది. ఫ్రాంసుపై మిత్రరాజ్యాల దండయాత్రకోసం వేచి వుంది" అని ఒప్పుకొన్నాడు.

జర్మనీకి నిర్బంధంగా పనిచేయించుకోడానికి ఫ్రెంచి వారిని సమాయత్త పరచే ఉద్యోగి డాక్టర్ రిట్టర్, (జర్మనీవాడు) అతనిని ఫ్రెంచి విప్లవకారులు చంపారు.

నార్వే తీరంలోని 3 జర్మను యుద్ధనౌకలలోని జర్మన్లే తిరుగబడి వాటిని ముంచివేశారు.

జర్మనీ తొత్తు దేశాలలో కూడ సంచలనం పుట్టింది. కీవ్‌లోని హంగేరియా సైన్యాలు అటనుండి కదిలిపోయాయి. ఒడెస్సాలోని రుమేనియన్లు తిరుగుముఖం పెట్టారు ఫిన్లండులోని ఆర్థిక మంత్రిటానర్ "గౌరవప్రదమైన సంధికి సిద్ధంగా ఉన్నామని" ప్రకటించాడు. రుమేనియాలో తిరుగుబాటు రోజురోజూ పెంపొందుతోంది. బల్గేరియాలోని విప్లవాన్ని అణచడానికి, జర్మనుసైన్యాలే బల్గేరియానంతా ఆక్రమించుకోవలసి వచ్చింది. యుగోస్లేవియాలో కమ్యూనిస్టుల నాయకత్వాన గెరిల్లాలు తీవ్రయుద్ధం చేస్తున్నారు. (జనరల్ మిహిలోవిచ్ ఇంకా ద్రోహంచేస్తూనే వున్నాడు. మిత్రరాజ్యాలు యుగోస్లేవియాలో దిగకముందే యుద్ధం చేయడం అనవసరమంటూ కూర్చున్నాడు. అయినా ఇది లెక్కచేయక ఇతర గెరిల్లా సైన్యాలు పోరాడుతున్నాయి.) దక్షిణ యుగోస్లేవియాలో 40 మైళ్ళ భాగం గెరిల్లాల వశంలో ఉంది.

సోవియట్ విజయాలు హెచ్చినకొలదీ, రెడ్‌ఆర్మీ పోలిష్ సరిహద్దులను నీస్టర్ నదినీ సమీపించినకొద్దీ, బాల్కన్ బాల్టిక్ దేశాలలో సంక్షోభం తీవ్రమై హిట్లరు తొత్తుల వినాశం ప్రారంభమవుతుంది.

సోవియట్ విజయాలు హెచ్చిన కొద్దీ మిత్రరాజ్యాలలో చీలిక వస్తుందని కొందరిభయం. ఫాసిస్టు అనుకూలురూ సామ్రాజ్యవాదులూ ఏమికలలు గంటున్నారో, అది మాత్రమే వీరు చూస్తున్నారు. కాని వారొక విషయం గమనించాలి. సోవియట్ విజయాలతోబాటు ఫాసిస్టు వ్యతిరేక ప్రపంచ ప్రజావుద్యమం పెంపొందుతున్నది వారికీ సోవియట్ ప్రజలకూ మధ్యగల బాంధవ్యం హెచ్చుతోంది. అందుచే సామ్రాజ్యవాదుల ఆటలుగాని, ఫాసిస్టు అనుకూలుర కుట్రలుగాని నెగ్గటానికి అవకాశంలేదు. 4-10-43.

తుమ్మల వెంకటరామయ్య

★

కమ్యూనిస్టులకు శిక్షలు

చీరాల కమ్యూనిస్టులైన కామ్రేడ్స్ సి.ఎల్. నారాయణ (ఐ. ఎల్. టి. డి. వర్కర్సు యూనియన్ కార్యదర్శి), బండ్ల గరటయ్య, గుద్దంటి శేషయ్య, లకు 28-9-43 వ తేదీని ఒంగోలు సబ్‌కలెక్టరు విచారణాంతరం శిక్షలు విధించారు. మొదటి యిద్దరికి చెరి 6 నెలలు, మూడవ వారికి 4 నెలలు, కఠినశిక్ష విధించబడింది. వీరు కమ్యూనిస్టు పాలసీననుసరించి దోపిళ్ళకు వ్యతిరేకంగాను, చౌకడిపోలు కావాలనీ, ఆందోళన చేస్తున్నప్పుడు, దోపిళ్ళను ప్రోత్సహించారనే ఆరోపణలతో కేసు పెట్టారు.

బాలబాలికలకు "దొడ్డమ్మ" దసరాకానుక
సోవియట్ బాల బాలికలు
—రంగురంగుల చిత్రాలతో—
రెండణాలు మాత్రమే
ప్రజాశక్తి కార్యాలయం—బెజవాడ.

(2 వ పేజీ తరువాయి) ఉండాలని ఒకవైపు అంగీకరిస్తూ, మరొకవైపు ఈ అంతర్యుద్ధాన్ని పరిష్కరించడానికెట్టి ప్రయత్నం చేయుటలేదు.

లీగ్ మంత్రివర్గం

లీగ్ మంత్రివర్గమైనా ధైర్యంతో తిండిదొంగల్ని అణచడానికెట్టి చర్యతీసుకోవడంలేదు. బెంగాల్‌లో యీ రోజున నిల్వ వ్యాపారస్తులే లేరంటూ షుహ్రావర్దీ (మంత్రివర్గ సభ్యుడు) చెప్పసాహసించాడు. తప్పంతా ప్రతి కక్షుల దేనన్నాడు. షైరాష్ట్రాలలో సరకును తక్కువధరలకుకొని, ఎక్కువధరలకు విక్రయిస్తున్నారని బెంగాల్ మంత్రివర్గంమీద గావించబడే ఆలోపణలకు సరియైన జవాబు రావడంలేదు. ఈవిధంగా బెంగాల్‌మంత్రివర్గం ఆహారసమస్యను పరిష్కరించ జాలకున్నది. కారణం, యితర పార్టీల సహకారంతో నిమిత్తంలేకుండా, తామే స్వయంగా పరిష్కరించ పూనుకోవడం. అఖిలపక్ష మంత్రివర్గంయొక్క అవసరాన్ని గ్రహించకపోవడం. ఈ లోపాలవల్ల ప్రతికక్షుల ప్రచారానికి ఇంకాయెక్కువ బలం చేకూరింది. కక్షలు యిలాగే ఎక్కువౌతున్నాయి.

శ్యామప్రసాద్ మంత్రివర్గాన్ని దుమ్మెత్తిపోస్తున్నాడు. మంత్రివర్గం శ్యామప్రసాద్‌ను ఆడిపోస్తూంది. ఈ ఉభయులకూ మంత్రివర్గంలో స్థానంలేకుండా నిరంకుశాధికారులు ఎడ్వైజర్ల పరిపాలనను ప్రవేశపెట్టాలని చూస్తున్నారు. తిండి దొంగలు యధేచ్ఛగా దొంగవ్యాపారాన్ని సాగిస్తున్నారు, ఇవీ నేడు బెంగాల్‌లో ఉన్న పరిస్థితులు. ఎడ్వైజర్ల పరిపాలనలో ఎసెంబ్లీలు, చర్చలు, తీర్మానాలు, ప్రశ్నోత్తరాలు - యివేమీ ఉండవు. లాఠీ ప్రయోగాలు, ఆర్డినెన్సులు, నిషేధాలు, మాత్రం ఉంటాయి. బెంగాల్ పరిస్థితుల్ని గురించి యిప్పుడు మనకు వచ్చే వార్తలు కూడా అప్పుడు రావు. నిరంకుశాధికారుల పెత్తనం యిప్పటికంటె అనేకరెట్లు వ్యాపిస్తుంది.

మద్రాసులో కొత్త పన్నులు

ఎడ్వైజర్లపరిపాలన ఎలావుంటుందో మన రాజధానిలో చూస్తూనే వున్నాం. ఉదాహరణకు మద్రాసుప్రభుత్వం సేల్సుటాక్సు రేటును 4 రెట్లు హెచ్చించింది. ఇందువల్ల 2 కోట్ల 92 లక్షల రూపాయలు అదనంగా వస్తుందని అంచనావేసింది. రిజిస్ట్రేషన్ ఫీజును హెచ్చించడంవల్ల, స్టాంపుడ్యూటీని హెచ్చించడం వల్ల, గుర్రపుపందెముల పన్నును హెచ్చించడంవల్ల, మొత్తం 3 కోట్ల 40 లక్షల రూపాయలు వస్తుంది చివరి మూడు పన్నులు ప్రజాసామాన్యాన్ని బాధించవు. సేల్సుటాక్సు రేటును 4 రెట్లు హెచ్చించడంవల్ల ఇప్పటికే ఆహారసంక్షోభంలో వుక్కిరిబిక్కిరిఅవుతూన్న ప్రజాసామాన్యం మరింత దారుణపరిస్థితికి గురిఅవుతారు. ఎందువల్లనంటే, పన్ను అమ్మకాలమీదేఅయినా, వర్తకులు ఆపన్నుభారాన్ని కొనుక్కునే సామాన్యప్రజలమీదికి తోస్తారు. నేటి జాతీయ — అంతర్జాతీయ పరిస్థితులలో పన్నులు ఎక్కువ చేయకుండా వుండడం సాధ్యంకాదు. కాని, ఆపన్నుభారం పేద ప్రజలమీద కాకుండా, భరించగల ధనికవర్గం మీద వుండాలి.

దేశభక్తుల కర్తవ్యం

ఇట్టి నిరంకుశాధికారుల స్థానే అఖిలపక్ష మంత్రివర్గం యేర్పడి, ప్రజామోదంతో పరిపాలనను కొనసాగించవలసిన యీనాడు, బెంగాల్‌లోకూడా ఎడ్వైజర్ల పరిపాలన సంప్రాప్తమయేటట్టుంది. ఇందుకు కారణం బెంగాల్ రాజకీయపార్టీల మధ్యయేర్పడిన పార్టీకక్షలే. బెంగాల్ పరిస్థితులే దేశానికంతకూ, వ్యాపించకుండా చూడాలంటే వివిధ రాజకీయపార్టీలుకలిసి, ఆహారసమస్యను పరిష్కరించుటకై పనిచేయాలి. 4—10—43.

—కామ్రేడ్ కంభంపాటి సత్యనారాయణ

అత్యవసర యుద్ధపరిశ్రమను మూసివేశారు

ఇండియాలో ముఖ్యమయిన యుద్ధపరిశ్రమల్లో జూటు పరిశ్రమ ఒకటి. ఈనాడు ప్రపంచ యుద్ధరంగంలో ముఖ్యపాత్ర వహిస్తున్న రష్యా, అమెరికాలాంటి దేశాలుకూడా గోనెసంచులు, మొదలయిన వాటికి ఇండియాలోని జూటు పరిశ్రమ మీద ఆధారపడుతున్నాయి. ఇలాంటిపరిస్థితుల్లో విశాఖజిల్లాలోని చిట్టివలస జూటుమిల్లులను యజమానులు 22—9—43 వతేదీన మూసివేయడం ఆంచోళనపడవలసిన విషయం.

బొగ్గు సరఫరా లేదనే కారణం చెప్పి అధికారులు ఇలామూసివేశారు. యుద్ధకృషికి అత్యవసరమైన యీపరిశ్రమ బొగ్గు సప్లయిలేకపోవడంవల్ల ఆగిపోతూందంటే అది అధికారుల, ప్రభుత్వ, నిర్లక్ష్యాన్నే తెలియజేస్తూంది.

అంతేకాదు. ఈ మిల్లులోని 3176 మంది కార్మికుల గతి యిక నేమిటి ? అన్నివిధాల అధికోత్పత్తి జరగవలసిన పరిస్థితుల్లో ఇంత మంది కార్మికులను నిరుద్యోగులను చేయడం యుద్ధంలో మిత్రరాజ్యాల సత్వర విజయానికి తోడ్పడడమేనా ?

ఈమిల్లులాగిపోవడం అటు యుద్ధకృషికి, ఇటు దేశంలోని శాంతి భద్రతలకు భంగకరంకాబట్టి, ప్రభుత్వం వెంటనే యీమిల్లులలో తిరిగి ఉత్పత్తిప్రారంభించే యేర్పాట్లుచేయాలి.

* * *

రైల్వే కార్మిక నాయకులపైదాడి

యం. యస్. యం. రైల్వే కార్మికుల సంఘం- హుబ్లి బ్రాంచి ఆర్గనైజరు కామ్రేడ్ యస్. కె. ఉపాధ్యాయ, ధార్వార్ జిల్లాను విడిచి పోవాలని ధార్వార్‌జిల్లా మేజిస్ట్రేటు ఇటీవల ఆజ్ఞాపించారు. ఆరునెలలపాటు తిరిగి జిల్లాలోకి రాకూడదట. ఆహారపదార్థాల సప్లయిలో అనవసరంగా జోక్యం కలిగించుకుంటున్నాడనీ, అక్రమ చర్యలు జరుపుతున్నాడనీ మేజిస్ట్రేటు ఆరోపణలు. ఇవి ఆధార రహితం. కార్మికులకు చక్కగా రేషనింగు జరగాలని కామ్రేడ్ ఉపాధ్యాయ కృషిచేస్తున్నాడు. ఆహారపదార్థాలసప్లయి లెక్కలను బయటపెట్టి, వాటిప్రకారం సరుకు కార్మికులకు సప్లయిచేయాలని ఆందోళనచేశాడు. ఈ ప్రజాసమీకరణ అధికారులకు గిట్టలేదు. ఇలా ఒకవైపు కార్మికుల క్షేమంకోసం కృషి చేస్తూ, మరొకవైపు యుద్ధకృషికి కార్మికులు పూర్తిగ తోడ్పడేలా చేస్తున్న ఉపాధ్యాయ పైని అధికారులు దాడివెడలడం కార్మికుల్లో అశాంతికి అవకాశం ఇస్తుంది. అధికారుల ఈ చర్యను వెంటనే ఉపసంహరించుకోవాలి.

కామ్రేడ్ మక్దుంకు శిక్ష

నైజాం రైల్వే కార్మిక సంఘ ఉపాధ్యక్షులైన కామ్రేడ్ మక్దుం హుస్మయగంజ్‌లో ఉపన్యసించినందుకు హైదరాబాదు క్రిమినల్ కోర్టువారు రు. 300 జరిమానా, లేక మూడు మాసాల కఠినశిక్ష విధించారు. కామ్రేడ్ మక్దుం హైకోర్టుకు అప్పీలు చేశారు.

బాల బాలి క ల కు

ఇక్కడ బెజవాడలో బాలసంఘం రోజురోజూ వృద్ధిచెందుతోంది. కొత్తగా రైల్వేకాలనీ, పూర్ణానందం పేటలలో బాలసంఘాలు ఏర్పడ్డాయి.

26—9—43 వతేదీన రైల్వేకాలనీలో 60 మంది బాలురు సమావేశమయ్యారు. ఇంపిపేట బాలసంఘాన్నికూడ దీనికి ఆహ్వానించారు. 20 మంది వచ్చారు. వీరంతా కలిసి పాటలతోను, ఆటలతోను, కాలక్షేపం చేశారు. ఆటలలో "విమానదాడిరక్షణ" ఆటలుకూడా ఉన్నాయి. తర్వాత రైల్వేకాలనీ ఎన్నికలు జరిగాయి.

ఇలా వుత్త ఆటపాటలతోనే వీరు కాలం గడపడంలేదు. బెంగాలు కరువు నిధికి 1¾ బస్తా బియ్యం, 11 రూపాయల రొఖ్ఖం వసూలుచేశారు.

రైల్వేకార్మికులు నివసించు ప్రదేశంలో ఒకచోట వర్షంకురవడంవల్ల గుంటలలో నీరు నిలచి, దోమలు చేరి, అనారోగ్యాన్ని కలుగచేస్తున్నవి. ఈ గుంటలను పూడ్చడానికి గ్యాంగుకూలీలు కావాలని అధికారులను కోరారు. కాని, వీరు తమపనినేగాకుండా, అదనంగా ఈపని చేయాలి. ఈసంగతితెలిసి, బాలసంఘంవాళ్లు సెలవు రోజున ఆగుంటలను పూడ్చి అనారోగ్యానికి తావులేకుండా చేశారు.

బాలసంఘం యేర్పడ్డాక యిదివరకు స్కూళ్ళల్లో వుండే తగువులు కూడా పోయాయి. ఇంతేగాదు. ఈమధ్య వీరొక ముసలమ్మకు చేసిన సహాయం వినండి.

గుంతకల్లు (రాయలసీమ)లో కరువు బాధకు తాళలేక, ఒక ముసలమ్మ బెజవాడ వచ్చింది. రాత్రిపూట తన దీనస్థితిని గురించి చెబుతుంటే, బాలసంఘ సభ్యులు విన్నారు. ఆమెకు 3 రోజుల నుండి తిండిలేదు. నాల్గిండ్లవద్ద ప్రోగుచేసి అన్నంపెట్టారు. తాను చాకిరిచేయగలననీ, ఎవరైనా బ్రతుకు తెరువు చూపించండనీ ప్రార్థించితే, కృష్ణ అను బాలుడు తలిదండ్రులకు తెలియజేసి ఆమెను తమ ఇంట్లో పనికి కుదిర్చాడు.

మరో ముఖ్యవిషయం వినండి. తూర్పుగోదావరిజిల్లా మాచవరంలో ఒక గుడ్డి బాలుడు వివిధ సభలలోని ఉపన్యాసాలను విని తాను గూడ పనిచేస్తున్నాడు. బాలసంఘాలలో ప్రచారంచేస్తూ, బాలసంఘాలను నిర్మిస్తున్నాడు. ఇతనిపేరు వెంకట్రావు. నిజంగా ఇతడు అంధుడైనా, మార్గదర్శి!

తణుకుతాలూకాలోని ఒక గ్రామంలో వల్లూరి మహాలక్ష్మమ్మగారి కుమారుడు శేషు అనే 10 ఏండ్ల బాలుడు అకాలమరణం చెందాడు. అతనికి ఎర్రజండా అన్నా, కమ్యూనిస్టుపార్టీ అన్నా, బాగా ఇష్టం. చనిపోయేదాకా అతనిలాగులో ఎర్రజండా ఉండేది. అతనికి ఎర్రజండాపై గల ప్రేమను సార్థకంజేయడానికి, అతని తల్లిగారు ఆ కుర్రవాని బట్టలన్నీ (మొత్తం 65) రాయలసీమనిధికి ఇచ్చివేసింది. బెంగాల్ నిధికి కూడ రు. 5 ఇచ్చింది. కన్న కొడుకు ప్రియమైన కోర్కెను ఆవిధంగా ఆమె తీర్చింది!

— దొడ్డమ్మ.

(1 వ పేజీ తరువాయి) "వాడితో మీకెందుకు నాయనా; నేనే ఇస్తానురండి." అని తీసుకువెళ్ళి పదిరూపాయిలిచ్చింది; ప్రజాసేవకుల కృషిని ఆశీర్వదించింది. వసూళ్ళన్నీ అయిన తరువాత, పెదప్రోలులో రాత్రి సభ జరిపారు. 1200 మంది సభకు వచ్చారు. బెంగాలు సహాయానికి ఆనాడు నిధిని వసూలుచేయడం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ పలువురు మాట్లాడారు.

తిరువూరులో స్థానికరైతుసంఘం, కమ్యూనిస్టుపార్టీల అధ్వర్యాన బెంగాలుడే సందర్భంలో ఊరేగింపు జరిపారు. బహిరంగ సభకు తహసీల్దారు అనుమతిఇవ్వనందున, వీధిమీటింగుల ద్వారా 1000 మందిలో ప్రచారంచేశారు. తరువాత 125 కుటుంబాలనుండి రు. 54-5-9 వసూలు చేశారు. ముస్లింలు కూడా తమశక్తి కొలది విరాళాలిచ్చారు.

తిరువూరు తాలూకా గొల్లమందల గ్రామంలో కూడా ఈ విధంగానే ప్రచారం జరిగింది. తెల్లదేవరపల్లి వాస్తవ్యులు శ్రీ గంగవెల్లిహనుమద్ వెంకటరంగారావుగారి అధ్యక్షతక్రింద జరిగినసభలో బెంగాల్ నిధికి విజ్ఞప్తి చేయబడింది. అధ్యక్షులు రు. 5-0-0 ఇచ్చి వసూళ్ళు ప్రారంభించారు. మొత్తం రు. 18—9—0 లు వసూలయింది.

ఈతాలూకాలోనే ముష్టికుంట్ల గ్రామంలో 40 మానికలధాన్యం, ఒకరూపాయిజొన్నలు, రు. 0—8—0, వసూలయింది.

గంపలగూడెం గ్రామంలో (తిరువూరు తాలూకా) బెంగాల్ డే నాడు స్థానికయువజన సంఘం బహిరంగసభ జరిపింది. శ్రీకోటగిరి వెంకటకృష్ణారావు బహద్దరువారు (గంపలగూడెం కుమారరాజా) అధ్యక్షతవహించారు. తాలూకా పార్టీ ఆర్గనైజరు పేట రామారావు బెంగాల్‌పరిస్థితులను వివరించి, నిధికి విజ్ఞప్తి చేశారు. గ్రామవైశ్యసంఘంవారు రు. 116 లు వాగ్దానంచేశారు.

పశ్చిమగోదావరిజిల్లా

భీమవరం తాలూకా, కోళ్ళపర్రులో బాల, యువజన సంఘాలు కలిసి గ్రామమంతా తిరిగి రు. 2-5-0, 4 కుంచాల ఒక శేరు బియ్యం వసూలు చేశారు.

నర్సాపురం తాలూకా జిన్నూరులో బాల సంఘ కార్యదర్శి ఉద్దరాజు సత్యవతి ఉపాధ్యాయులలో ప్రచారంచేసి, రు. 5-6-0 వసూలు చేసింది. జిన్నూరు బాలసంఘం పొడూరు గ్రామంలో ఇంటింటికి తిరిగి, రు. 9-11-3, 18 కుంచాల బియ్యం, 4 బట్టలు వసూలు చేశారు. పాలకొల్లులో ప్రజాసేవకులు కొట్టుకొట్టుకితిరిగి, మొత్తం రు.27-0-9 వసూలుచేశారు.

వెంపగ్రామ రైతుసంఘంవారు 19వ తేదీని ఇంటింటికి తిరిగి, రు. 100 వసూలుచేశారు.

పెదమల్లం గ్రామ రైతుసంఘ అధ్యక్షులు 5-0-0 నిధికిచ్చారు.

తాడేపల్లిగూడెం తాలూకా చిననింద్రకొలనులో బెంగాలు డే జరపబడింది. మొత్తం 18-0 0 వసూలయింది. ఇంకా 18-0-0 వాగ్దానాలున్నాయి.

ఈతాలూకాలోనే నిడమర్రు గ్రామంలో యువజన, బాల, రైతుసంఘాలు, కమ్యూనిస్టుపార్టీ, కలిసి ఇంటింటికివెళ్ళినిధి వసూలు చేశారు. నిరుపేదలుకూడా, పొరుగిళ్ళలోఅప్పుచేసి, విరాళాలిచ్చారు. మొత్తం రు. 8, ఒక బస్తాబియ్యం, ¾ బస్తా ధాన్యం వసూలయింది.

ఏలూరు తాలూకా సోమవరప్పాడులో రైతు, బాలసంఘాలు, 17 మరకాల బియ్యం వసూలుచేశాయి.

తణుకుతాలూకా పెనుమంట్ర గ్రామంలో, 30 మంది మహిళలు బెంగాలు నిధికి రు. 25-4-0 విరాళాలిచ్చారు.

కొవ్వూరుతాలూకా, నిడదవోలులో స్థానిక కమ్యూనిస్టులు బెంగాల్‌డే నాడు విచిత్రవేషాల ద్వారా ఊరంతటా ప్రచారంచేశారు. బెంగాలుకు సహాయం చేయండని 5000 మంది స్త్రీ పురుషులకు సందేశం అందజేశారు. మొత్తం రు. 38-13-8, 9 కుంచాల 3 తవ్వల అరసోల బియ్యం వసూలయాయి.

తూర్పుగోదావరి

రాజోలు తాలూకా, శివకోటిపాలెంలో 26—9—43 వ తేదీన బాలసంఘ, యువజన సంఘాలు సంతలో ప్రచారం చేసి, బెంగాలు నిధికి రు. 6-4-0 వసూలుచేశారు. జగ్గన్నపేటలో స్థానిక కమ్యూనిస్టులు బాలసంఘం సహాయంతో రు. 7-2-0 ప్రోగుచేశారు. నగరంలో యువజనసంఘం, కమ్యూనిస్టుపార్టీ వారు కలిసి వ్యవసాయ కూలీలనుండి రు. 5-7-0 వసూలుచేశారు. మోరిగ్రామంలో కాంగ్రెసు దేశభక్తులు, కమ్యూనిస్టులు కలిసి రు. 80-0-0 నిధివసూలు చేశారు. ఈదరాడ గ్రామంలో కాంగ్రెసు దేశభక్తులు రు 74-0-0 వసూలుచేశారు. ఇంకా రు. 100-0-0 వాగ్దానాలున్నాయి.

రాజమండ్రిలో బెంగాలుడే ప్రభాతఫేరీలతోను, బహిరంగసభలతోను, ఎంతో ఉత్సాహంతో జరుపబడింది, వివిధ ప్రాంతాల్లో, వివిధవర్గాలలో మొత్తం రు. 62-0-0, 25 కుంచాల బియ్యం వసూలయింది.

రామచంద్రపురంలో బెంగాలుడే సందర్భములో శ్రీవాడ్రేవు సుబ్బారావుగారి అధ్యక్షతను జరిగిన సభలో నిధికి రు. 10-0-0 వసూలయింది, ఇంకావసూలు చేస్తున్నారు.

సామర్లకోట లో రు. 9-11-0. వసూలయింది.

కాకినాడలో బెంగాలుడే జరపడానికి జిల్లా కలక్టరు అనుమతి నిరాకరించాడు. అయినా, ప్రజాసేవకాలు దళాలుగ ఏర్పడి చందాలు వసూలు చేస్తున్నారు.

పిఠాపురం తాలూకా గొల్లప్రోలులో మొత్తం రు. 52-0-0, ఒక కుంచెడు బియ్యం వసూలు చేశారు.

పల్నాడు తాలూకాలో కరువు నివారణపనులు

పల్నాడు తాలూకాలో పి. డబ్ల్యుడి ఓవర్సియరు కరువు నివారణ నిమిత్తం మాచర్ల దుర్గి, అడిగొప్పల, గురజాలలలో పెద్ద పనులు ప్రారంభించారు. వీరు యీకాని యీ పనులు మొదలు పెట్టేసరికే యీ తాలూకాలో ఉన్న కూలీలు, బీద రైతులు చాలా మంది తిండిలేక, యితర తాలూకాలకు, జిల్లాలకు వెళ్ళిపోయారు. ఉన్నకొద్దిమంది కూలీలు మాత్రమేకరువుపనులలోపని చేయటానికివస్తున్నారు. అయితే, అధికారులు వీరికి రోజు సరిపోయే కూలి యివ్వకుండా, రోజుకు 0-4-0 మాత్రమే యిచ్చుచున్నారు. కూలీలు ఆ పావలతో ఒకపూట అయినాతిని బ్రతుకుదామనుకుంటున్నటువంటి సమయంలో, దుర్గి అడిగొప్పలలో ఓవర్సియర్ కూలీలచేత వారం రోజులు పనిచేయించుకుని, ఏరోజుకారోజు కూలి యివ్వకుండా, ఆపివేసినారు. ఇందువల్ల కూలీలు నిరుత్సాహపడుతున్నారు. ఓవర్సిల్ యొక్క యీ అక్రమాన్ని అరికట్టి, కూలీలకు తగిన కూలీనిఏర్పాటుచేసి, ఏరోజు కూలి ఆరోజు తప్పనిసరిగా ఇచ్చునట్లు ప్రభుత్వం చూడాలి.

విశాఖజిల్లా

విజయనగరంలో స్థానిక కమ్యూనిస్టుపార్టీ, విద్యార్థి సంఘం, మునిసిపల్‌వర్కర్సు, కలిసి నగరమంతటా ప్రచారంచేసి, మొత్తం రు. 87 వసూలుచేశారు.

పైవసూళ్లు కలకత్తాలోని మహిళాఆత్మరక్షసమితి, బెంగాల్‌రాష్ట్ర కిసాన్‌సభ, బెంగాలీ రాష్ట్రవిద్యార్థిసంఘకార్యాలయాలకు, చిటగాంగి పీపుల్సు డిఫెన్సుకమిటీకి, పంపడమయింది. రెండుమూడు వసూళ్ళు "ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కార్యాలయానికి పంపారు.

Printed and Published by Katragadda Rajagopala Rao at Prajasakti Press, Governorpet - Bezwada.

END OF ISSUE